ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY



20 మహబూబాబాద్

గురువారం 3, ఆగస్టు 2017

మూలకు పడిన కంప్యూటర్ విద్య

- ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని బోధన
- బోధకులు లేకపోవడమే ప్రధాన సమస్య
- నిరుపయోగంగా మారిన కంప్యూటర్లు



తొర్రూరులోని వెలికట్ట ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు

20



చీప్ మత్తు.. బతుకు చిత్తు

కళ్లు కైపెక్కి.. గ'మ్మత్తు' ప్రపంచంలోకి...

వైట్నర్ తదితర ద్రావణాల మత్తులో జోగుతున్న అనాథలు

రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్న వందలాది మందికి ఇదే వ్యసనం

పట్టించుకోని రైల్వే అధికారులు

చీప్ మత్తుతో అనాథ చిన్నారుల బతుకులు చిత్తవుతున్నాయి. ఎక్కడి నుంచో.. ఎందుకో..ఎలానో...ఎవరి చేతనో..బతుకు ప్లాట్‌ఫాంగా మారి..ఆ తర్వాత గ'మ్మత్తు' లోకానికి చేరుకుంటున్నారు. చీప్‌గా దొరికే కెమికల్స్‌ను పీల్చుతూ కళ్లు కైపెక్కి.. నిద్ర మత్తులోకి జారుకుంటున్నారు. రాత్రనకా, పగలనకా రైళ్లలో బోగీలు శుభ్రం చేయగా, భిక్షాటన ద్వారా వచ్చే కొద్దిపాటి మొత్తంతో మత్తుకలిగించే ద్రావణాలు కొంటున్నారు. రూ.30 నుంచి రూ.40లోపు ధరకే లభించే వైట్నర్, తదితర ఉత్పత్తులను వినియోగిస్తూ జీవితాలను చేతులారా బుగ్గి చేసుకుంటున్నారు. అనారోగ్యం పాలై మరణిస్తున్నారు. రైల్వే స్టేషన్ల సాక్షిగా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కానరావడం లేదు. ఇటువంటి అనాథ డ్రగ్ బాధితులను గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రైల్వే, ఇతర ప్రభుత్వ శాఖలు చొరవచూపాల్సిన అవసరముంది.

- ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్

సెంటర్‌స్ప్రెడ్‌లో..



సెంటర్‌స్ప్రెడ్‌లో..

శరవేగంగా 'కాళేశ్వరం'

- వచ్చే జూన్‌కల్లా ప్రాజెక్టు పనులు
- పూర్తి చేసేందుకు కసరత్తు
- ఖరీఫ్‌కు నీరు అందించడమే లక్ష్యం



అప్పను డబ్బులు మొక్కలకు కాస్తాయి

2

- మొక్కల పెంపకంతో 'ఉపాధి'
- గుంత నుంచి చెట్టు వరకు డబ్బులే..డబ్బులు..!
- బహుళ ప్రయోజనాల ఈజీఎస్ పథకం
- జిల్లాలో 14.55 లక్షల మొక్కలే లక్ష్యం
- అక్రమాలకు తావులేకుండా ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్..



తొర్రూరు మండలంలో మొక్కలు నాటుతున్న కూలీలు

మండల మేజిస్ట్రేట్ సీట్లో ఎమ్మెల్యే..



- ఆపై కింది స్థాయి అధికారులపై ఆగ్రహం..
- గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో వివాదాస్పదంగా వ్యవహరించిన శంకర్‌నాయక్
- ఉద్యోగుల విస్మయం..

3

సద్దుమణగని కలెక్టరేట్ భూ వివాదం

- మళ్లీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు
- పోలీసుల రంగప్రవేశం...ఉద్రిక్తత
- తిరుగుముఖం పట్టిన అధికారుల బృందం

2

అవును..!

డబ్బులు మొక్కలకు కాస్తాయి..

మొక్కల పెంపకంతో 'ఉపాధి'

కేసముద్రం : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంచడం సాధారణమే. అయితే ఇలా మొక్కలు పెంచితే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. మొక్కల పెంపకం ద్వారా అటు పర్యావరణ పరిరక్షణ కాపాడుతుండడమే కాకుండా ఇటు ఉపాధి హామీ కూలీలకు డబ్బులను సమకూర్చే బహుళ ప్రయోజన కార్యక్రమాన్ని 'ఉపాధి హామీ పథకం' అమలు చేస్తోంది. తొలుత మొక్క కోసం గుంత తవ్వినందుకు, మొక్కను తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు, మొక్కను నాటినందుకు, మొక్కకు రక్షణ కల్పించినందుకు, నీరు పోసినందుకు, ఇతరత్రా ఖర్చులను కూలీ డబ్బుల రూపంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 2017-18 సంవత్సరంలో జిల్లాలో 15,716 ప్రాంతాల్లో 14,55,211 మొక్కలను నాటేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకంలో కేవలం రైతులే కాకుండా రోడ్ల వెంట, సంస్థల ఆధ్వర్యంలో, కల్లుగీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో చెరువు గట్లపై ఈత, ఇతర మొక్కలు, హరితవనాల పేరిట ఒకేచోట మొక్కలను పెంచడం లాంటి కార్యక్రమాలను ఈ పథకంలో చేర్చారు. ఇప్పటికే గ్రామాల్లో మొక్కలు కావాల్సిన రైతుల వివరాలను ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సేకరించారు. తాజాగా మొక్కలు పెంచాలనుకునే వారు గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తమ జాబ్‌కార్డుతో సంప్రదించాలని ఉపాధి హామీ అధికారులు సూచిస్తున్నారు. కనీసం అరెకరం విస్తీర్ణంలో 50 మొక్కలను పెంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

డబ్బుల చెల్లింపులు ఇలా...

రైతులు, సొసైటీల స్థలాల్లో నాటిన మొక్కలకు జాబ్‌కార్డు కలిగిన ఉపాధి హామీ పథకం కూలీ పేరును జత చేస్తారు. ఇందులో చెల్క గట్లపై పెంచుతున్న మొక్కలకు ఒక గుంతకు రూ.21.23, మొక్కనాటితే రూ.3.63, ఐదు కిలోమీటర్ల లోపు దూరం నుంచి మొక్కను తీసుకువస్తే రవాణా చార్జీల కింద రూ.0.43పైసలు, ఐదు కిలోమీటర్లపైగా దూరం నుంచి మొక్కను తీసుకువస్తే రవాణా చార్జీలు రూ.0.49పైసలు, మొక్కను సంరక్షించినందుకు నెలకు రూ.5ల చొప్పున చెల్లిస్తారు. ఇదే ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, రహదారి వెంట నాటే మొక్కలకయితే గుంతకు రూ.5.5 నుంచి రూ.50.39, మొక్క నాటినందుకు రూ.1.16 నుంచి రూ.3.63, రవాణ చార్జీలు రూ.0.43పైసల నుంచి రూ.1.73, సంరక్షించినందుకు రూ.1నుంచి రూ.5ల చొప్పున నెలకు, మొక్కకు నీళ్లు పోసినందుకు రూ.0.96పైసల చొప్పున, ఫెన్సింగ్ రక్షణకు రూ.24.21 నుంచి రూ.139.95, ఇతర ఖర్చుల కోసం రూ.0.50పైసల నుంచి రూ.10 వరకు చెల్లించనున్నారు. ఇలా రోడ్డు వెంట మొక్కలు, కమ్యూనిటీల ఆధ్వర్యంలో, ఈత మొక్కల పెంపకం, చెరువు కట్టపై ఈత మొక్కల పెంపకం, హరిత వనాల పెంపకంలో వివిధ స్థాయిలో వివిధ రకాల చార్జీలను చెల్లిస్తారు.

ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్...

ఉపాధి హామీ పథకంలో నాటే ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. మొక్కపెట్టిన ప్రదేశ అక్షాంశ, రేఖాంశాలను ప్రత్యేక యాప్ ద్వారా మొబైల్‌లో ఫొటో తీసి సిబ్బంది అప్‌లోడ్ చేస్తున్నారు. దీని ద్వారా అవినీతి, అక్రమాలకు వీలుండదని అధికారులు భావిస్తున్నారు.జిల్లాలో 2,08,411 ఉపాధి హామీ జాబ్ కార్డులుండగా 4,90,649 కూలీలు నమోదై ఉన్నారు. గత ఏడాది ఇదే పథకంలో నాటిన మొక్కల్లో ఎండిపోయినవి ఉంటే మళ్లీ వాటిని నాటేందుకు 20శాతం మొక్కలను పంపిణీ చేసే వీలుంది. ఇవే కాకుండా ఉపాధి హామీ పథకంలో ప్రతీ ఇంటికి ఐదు మొక్కల చొప్పున ఉచితంగా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేయనున్నారు. సంస్థలు, సొసైటీలు, రైతులకు ఉపాధి హామీ పథకంలో డబ్బులను ఇచ్చే మొక్కల పెంపకంపై మరింత అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.



గూడూరు మండలం బొద్దుగొండలో ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటుతున్న కూలీలు

కాట్రపల్లిలో బద్ది పోచమ్మ బోనాలు



కాట్రపల్లిలో బద్ది పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

కేసముద్రం : మండలంలోని కాట్రపల్లి గ్రామంలో బుధవారం బద్ది పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి బోనాలను నెత్తినెత్తుకుని ఊరి చివరన ఉన్న బద్దిపోశమ్మ గుడి వద్దకు డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈసందర్భంగా తమ బంధువులను ఆహ్వానించుకోవడంతో గ్రామం అంతా సందడిగా మారింది. కార్యక్రమంలో సర్పంచ్ జల్లె సుమలత ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కల్వల హైస్కూల్లో తీజ్ 'మంచె'

కేసముద్రం : మండలంలోని కల్వల జడ్పీహైస్కూల్లో తీజ్ పండుగలో భాగమైన మంచె(డాక్లో)ను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో 340 మంది విద్యార్థులు సగానికి సగం 170 మంది గిరిజనులే ఉండడం గమనార్హం. తండాల్లో ఏ విధంగా నిర్వహిస్తారో అదే రీతిన హైస్కూల్లో తీజ్ పండుగను జరుపుతున్నారు. గత తొమ్మిది రోజులుగా ఈ మంచెపై బుట్టల్లో గోధుమలను పోసి నిత్యం సంప్రదాయబద్ధంగా నీరును పోస్తూ నారును పెంచుతున్నారు. గిరిజన పాటలను ఆలపిస్తున్నారు. తాజాగా బుధవారం 9వ రోజు ప్రకృతికి నైవేద్యం సమర్పించే బండారో కార్యక్రమాన్ని గిరిజన జేఏసీ జిల్లా కన్వీనర్ గుగులోత్ దస్రూనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన జేఏసీ మండల కన్వీనర్ బానోత్ వెంకన్న, హెచ్‌ఎం సమ్మెట వెంకటేశ్వర్లు, రాయిలి కోటేశ్వర్‌రావు, సోమానినాయక్, యాదగిరి, పాశికంటి శ్రీనివాస్, జైసింగ్ రాథోడ్, రోజారాణి, రత్నమాల, ఉదయ్ పాల్గొన్నారు.



కల్వల హైస్కూల్లో తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తున్న గిరిజన నాయకులు, ఉపాధ్యాయులు

సద్దుమణగని కలెక్టరేట్ భూ వివాదం

మళ్లీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు

పోలీసుల రంగప్రవేశం...ఉద్రిక్తత

తిరుగుముఖం పట్టిన అధికారుల బృందం

మహబూబాబాద్ క్రైం : కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నుంచి సర్వే నిర్వహణకు వచ్చిన అధికారుల బృందాన్ని సాలార్‌తండా, బాబునాయక్‌తండాలకు చెందిన సదరు అసైన్డ్ భూమి పట్టాలు ఉన్నా రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌లు రంగ ప్రవేశం చేశారు. తమ ప్రాణాలు పోయినా భూములను వదులుకునేది లేదంటూ గిరిజనులు తెగేసి చెప్పడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈసందర్భంగా గిరిజన రైతులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ గత నెల 31న మంత్రి హరీష్‌రావు, ఎంపీ సీతారాంనాయక్‌లను కలిసి మా భూములను లాక్కోవద్దని వినతిపత్రం అందజేశామని చెప్పారు. దీనికి స్పందనగా జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో భాస్కర్‌రావులకు ఎంపీ ఫోన్ చేసి ఈనెల 16కు తాను మహబూబాబాద్‌కు వస్తానని అప్పటి వరకు కలెక్టర్ కాంప్లెక్స్ విషయంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించారని వివరించారు. అయినప్పటికీ హైదరాబాద్ నుంచి సర్వేయర్లు రావడమేంటని నిలదీశారు. దీంతో పోలీసులు సమన్వయపరిచి సర్వేయర్ అధికారులను వెనక్కి పంపించారు. మరో పక్క ఎస్పీ కార్యాలయం సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ గిరిజన బాబునాయక్ తండా, సాంక్రీయ తండాలకు చెందిన రైతులు అక్కడి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 సంవత్సరాల నుంచి తాము ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి నోటీస్‌లు ఇవ్వకుండా అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమంటూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు హరిజన, గిరిజనులకు మూడెకరాలను పంపిణీ చేస్తుంటే నిరుపేదలమైన తమ భూములను లాక్కోవడమేంటని ప్రశ్నించారు.



మహబూబాబాద్ శివారు సాలార్‌తండా వద్ద గిరిజన రైతులతో మాట్లాడుతున్న టౌన్ సీఐ జబ్బార్

'పహానీల సవరణతో భూ సమస్యలన్నీ పరిష్కారం'

కురవి : పహానీల్లో సవరణ కార్యక్రమంతో రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని జాయింట్ కలెక్టర్ కట్యూరి దామోదర్‌రెడ్డి అన్నారు. కురవి మండలం తిర్మలాపురం గ్రామంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పహానీ సవరణ సర్వేను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న వీఆర్వోలు ఫీల్డ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో 1లక్షా 8వేల 650హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉందన్నారు. దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ పాస్‌బుక్‌లు, పాస్‌బుక్కుల్లో భూమి ఎక్కువగా నమోదు చేసుకోవడం వల్ల మోఖాలో తక్కువ, రికార్డుల్లో ఎక్కువగా భూమి నమోదై రైతులకు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సర్వేతో కొనుగోలు చేసిన భూమి కాస్తునమోదు, చనిపోయిన వారి భూమి వారసత్వం కింద నమోదు, రైతుల పేర్లతప్పులు, సర్వేనెంబర్ల తప్పులు, సరిచేయబడి వన్ బీ అప్‌డేట్ అవుతుందని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జన్ను సంజీవ, డీటీ శేషగిరిస్వామి, ఆర్ఐ ఫిరోజ్ పాల్గొన్నారు.



కురవి మండలం తిర్మలాపురంలో పహానీ సవరణ కార్యక్రమంలో అధికారులకు సూచనలిస్తున్న జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఐసీడీఎస్ జిల్లా అధికారిణి స్వర్ణలత లెనిన్

గూడూరు: బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లిపాలు పట్టించాలని, తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన్ అన్నారు. గూడూరులోని సిరి ఫంక్షన్‌హాల్‌లో బుధవారం గూడూ రు, కొత్తగూడ, గంగారం మండలాల అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లి పాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయని, అంగన్‌వాడీలు గర్భిణీలను గుర్తించి ముర్రిపాలపై అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు, మీజిల్స్ రూబిన్ వ్యాక్సిన్ అందించాలన్నారు. శిశు మరణాలు తగ్గించేందుకు కృషిచేయాలని, భ్రూణ హత్యలు చోటు చేసుకోకుండా నిరోధించేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని సూచించారు. శిశు మరణాలు గతంలో 47 శాతం ఉండగా ప్రస్తుతం 39 శాతానికి తగ్గిందన్నారు. ఆశ, ఏఎన్ఎంల సహకారంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సీడీపీవో పావని, వైద్యులు అంబాల అంబరీష్, సరోజ, రాజ్‌కుమార్, గూడూరు, కొత్తగూడ వైస్ ఎంపీపీలు బోడ కిషన్, పూల యాదగిరి, సూపర్‌వైజర్లు లలిత, నర్మద, రమాదేవి, లాలస పాల్గొన్నారు.

'శ్రీముసలమ్మ జాతర అభివృద్ధికి పాటుపడుదాం'

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్



గుంజేడులో మాట్లాడుతున్న శ్రీముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వెంకన్న

కొత్తగూడ : శ్రీముసలమ్మ జాతరలో పేరుకు పోయిన సమస్యలను గిరిజన శాఖ, దేవాదాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి జాతర అభివృద్ధికి పాలక మండలి, అధికారులు ఒక్కటిగా పాటుపడదామని జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాసం వెంకన్న అన్నారు. సోమవారం ఆంధ్రజ్యోతి జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన 'శ్రీముసలమ్మ జాతరపై దేవాదాయ శాఖ శీతకన్ను' కథనంపై స్పందిన ఆయన ధర్మకర్తలతో బుధవారం జాతర ప్రాంగణంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈవో భిక్షమాచారి, ధర్మకర్తలు జంగాల విశ్వనాథం, యాదగిరి గౌడ్, బాలకొమురు, దూదిమెట్ల లింగయ్య, దేవ్‌సింగ్, శ్రీవాణి, సాయక్క, చిన్న నర్సయ్య పాల్గొన్నారు.

మండల మేజిస్ట్రేట్ సీట్లో ఎమ్మెల్యే..

- ఆపై కింది స్థాయి అధికారులపై ఆగ్రహం
- గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో వివాదాస్పందంగా వ్యవహరించిన శంకర్‌నాయక్
- ఉద్యోగుల విస్మయం..

గూడూరు : మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా మండల మేజిస్ట్రేట్, తహసీల్దార్ సీట్లో కూర్చొని కిందిస్తాయి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌బుధవారం గూడూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆసమయంలో స్థానిక తహసీల్దార్ ఎంఎ.రాజు మట్టెవాడ శివారు నేలవంచ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభలో పాల్గొనడానికి వెళ్లారు.

ఈ సమయంలో గూడూరు వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఏకంగా తహసీల్దార్ సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత తహసీల్దార్ ఎక్కడికి వెళ్లారని, నేను వస్తున్నానని చెప్పినా ఎక్కడికెళ్లారని సిబ్బందిని ఘాటుగా ప్రశ్నించారు. ఇదే విషయమై తహసీల్దార్ రాజును వివరణ కోరగా ఎమ్మెల్యే తనకు ఫోన్ చేయలేదని, తనకు అనుకుని గంగారం తహసీల్దార్‌కు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సమయంలో తాను నేలవంచ గ్రామంలో గ్రామసభలో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్‌డీవో దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈఘటనపై ఉద్యోగ, అధికార వర్గాల్లో జోరుగా చర్చజరిగినట్లు సమాచారం.

క్రీడల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి

జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : జిల్లాను క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్‌కు క్రీడారంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆదిశగా వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలని అన్నారు. జిల్లాలోని 16 మండలాలను క్రీడా పోటీల నిర్వాహణ సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజించామన్నారు. మహబూబాబాద్ జోన్ పరిధిలో మహబూబాబాద్, కేసముద్రం, గార్ల, బయ్యారం మండలాలు, గూడూరు జోన్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాలు, తొర్రూరు జోన్‌లో తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి, నెల్లికుదురు మండలాలు కురవి జోన్ పరిధిలో కురవి, డోర్నకల్, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట మండలాలు ఉంటాయన్నారు. జోన్ల పరిధిలో ఆగస్టు 10 వరకు జోన్ సెక్రటరీని నియమించుకోవాలన్నారు. ఈ నెల 16 నుంచి 19 లోపు మండలస్థాయి, 21 నుంచి 26వరకు జోన్‌స్థాయి, 27 నుంచి 31 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలకు అండర్-14, అండ ర్-17 వయస్సు గల బాల, బాలికలకు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రవికుమార్, విజయ్‌చందర్, సంజీవ రావు, సురేందర్ పాల్గొన్నారు.

సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు అ న్నారు. సైన్స్‌బోధించే ఉపాధ్యాయులకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు విద్యార్థులచే ప్రాజెక్టులను రూపొందించే కార్యక్రమంలో భా గంగా బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఐ దుగురి చొప్పున ఒక జట్టుగా చేర్చి ప్రాజెక్టులను రూపొందించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులను జూనియర్లుగా, 14 నుంచి 17 సంవత్సరాల వారిని సీనియర్లుగా విభజించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో వివేకానంద, ఎన్‌సీఎస్సీ జిల్లా కో-ఆర్డినేటర్లు అప్పారావు, కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొలిక్కి వస్తున్న కుమ్మరికుంట్ల హత్య కేసు

- పోలీసుల అదుపులో నిందితులు.. ?
- ధ్రువీకరించని పోలీసులు

మహబూబాబాద్ క్రైం : దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో టీఆర్ఎస్ నేత కొంపెల్లి యాకయ్య హత్యకేసు కొలిక్కి వస్తోంది. జూన్ 28న అర్ధరాత్రి కుమ్మరికుంట్లలోని బెల్ట్‌షాపులో మద్యం సేవించిన యాకయ్య బయటకు వెళ్లిన క్రమంలో గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం విదితమే. అప్పట్లోనే మృతుడి వద్ద లభించిన లేఖ నక్సలైట్ల పేరిట ఉండడం మిస్టరీగా మారింది. పోలీసులు సైతం భిన్నకోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో విచారణ ముమ్మురం చేశారు. ఇటీవలే ఈహత్యతో నక్సలెట్లకు సంబంధం లేదని ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. తాజాగా హత్యకు సంబంధించి ఒక మహిళతో పాటు మరికొందరు లొంగిపోయినట్లు తొర్రూరు ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈవిషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. త్వరలో కేసు మిస్టరీ వీడిపోతుందని ఆప్‌ది రికార్డుల్లో అధికారులు పేర్కొంటున్నారు.

డిజిటల్ తరగతుల ప్రారంభం

గార్ల: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో బుధవారం ఎంపీపీ వెంకట్‌లాల్, జడ్పీటీసీ ఎద్దు మాధవి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈసందర్భగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తోందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లను గురుకులాలుగా గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. త్వరలోనే కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులకు, పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వారన్నారు. సీఎం సారథ్యంలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంఈవో రాంప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ కుమార్ గౌడ్, ఖదీర్, గంటె శ్రీనువాస్, హెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.



గార్లలో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ మాధవి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

తొర్రూరు(పెద్దవంగర): మండలంలోని బొమ్మకల్ గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో పొడిశెట్టి యాకయ్య (35) మృతి చెందాడు. ఇన్‌చార్జి ఎస్సై తాహెర్‌బాబా కథనం ప్రకారం.. ఇంట్లో విద్యుత్ రిపేరు ఉండడంతో గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలీ పోయాడు. గమనించిన స్థానికులు అతడిని 108లో పట్టణ కేంద్రంలోని క్లస్టర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలపారన్నారు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.



మృతి చెందిన పొడిశెట్టి యాకయ్య

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

వర్ధన్నపేట : మండల కేంద్రానికి చెందిన కొండేటి రవికుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి ఖమ్మంలో మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం రాత్రి నడిచి వెళుతున్న రవికుమార్‌ను గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సంఘటనను చూసిన స్థానికులు వెంటనే మరో వాహనంలో చికిత్సనిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. బుధవారం మండల కేంద్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి, ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, హన్మకొండ సుధాకర్, మైస రాము, తదితరులు పాల్గొన్నారు.

విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత


కేసముద్రం : టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.10వేల కోట్లు కేటాయిస్తోందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేష్‌గౌడ్ అన్నారు. అమినాపురం మహర్షి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో బుధవారం ఆసంఘం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ధరావత్ భాస్కర్, స్వామినాయక్, జిల్లా కోఆర్డినేటర్ కొమ్మినేని సతీష్, కొడారి సాగర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి కత్రోజు శ్రీనివాస్, కె.సాయి, వి.విద్యాసాగర్ పాల్గొన్నారు.



సభ్యత్వ నమోదు చేస్తున్న రడం సురేష్

ఆంధ్రజ్యోతి
మహబూబాబాద్
4
మహబూబాబాద్ । గురువారం 3 ఆగస్టు 2017
మహబూబాబాద్ । గూడూరు । కేసముద్రం । నెల్లికుదురు

రాహుల్‌గాంధీ యువసేన మండల అధ్యక్షుడిగా సందీప్



గూడూరు: కాంగ్రెస్ పార్టీ అనుబంధ రాహుల్‌గాంధీ యువసేన మండల అధ్యక్షుడిగా ఆవుల సందీప్‌ను నియమించినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి స్వామి బుధవారం ప్రకటించారు. సందీప్ గత కొంతకాలంగా ఎన్ఎస్‌యూఐలో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి అప్పగించినట్లు స్వామి వెల్లడించారు. కాగా తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించడంపై సందీప్ హర్షం వ్యక్తం చేశారు. యువసేన మండల అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు.



టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్

గ్రామపంచాయతీలకు మహర్దశ

నెల్లికుదురు: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామపంచాయతీలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని నైనాల గ్రామంలో రూ.13 లక్షలతో గ్రామపంచాయతీ భవనం రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 16 గ్రామపంచాయతీలకు భవననిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. హరిత హారంలో మొక్కలను పెంచి పచ్చదనం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సాయిలు, ఎంపీటీసీ బుజ్జమ్మ, ఎంపీపీ ఎల్లారి వెంకటమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కాసం లక్ష్మీ చంద్రశేఖర్‌రెడ్డి, జిలుకర యాలాద్రి, బిక్కునాయక్, యాసం రమేష్, పరిపాటి వెంకట్‌రెడ్డి, దండెంపల్లి సైదులు, యాకయ్య, మండల ప్రత్యేకాధికారి బలరామారావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిక...

మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాటి వెంకట్‌రెడ్డి, యాసం రమేష్, దండెపల్లి సైదులు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి కబడ్డీలో ద్వితీయస్థానం



కేసముద్రంలో క్రీడాకారులను అభినందిస్తున్న సర్పంచ్, నాయకులు

కేసముద్రం : ఉత్తర ప్రదేశ్ రూరల్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 విభాగంలో జులై 29 నుంచి 31 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున స్టేషన్ కేసముద్రానికి చెందిన బానోత్ మోహన్, అనిల్, గణేష్, వాసు, సాయికుమార్ పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను కేసముద్రంలో బుధవారం సర్పంచ్ అల్లం రమ, నాగేశ్వర్‌రావు, గుగులోత్ దస్రూనాయక్, వీరునాయక్, బానోత్ చిన్నవెంకన్న, మహ్మద్ రఫీ, తాజొద్దిన్ తదితరులు అభినందించారు.

రహదారి నిర్మాణానికి గ్రామసభ



మట్టెవాడ శివారు నేలవంచలో గ్రామసభకు హాజరైన జడ్పీటీసీ ఖాసీం, తహసీల్దార్ రాజు

గూడూరు రూరల్: గూడూరు మండలం మట్టెవాడ శివారు నేలవంచలో రహదారి నిర్మాణానికి బుధవారం గ్రామసభ నిర్వహించారు. మట్టెవాడ నుంచి నేలవంచకు వెళ్లాలంటే మూడు గుట్టలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. బండరాళ్లపై కాలినడక రహదారి ఉంది. ఆ దారిలోనే నేలవంచ గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పాలనలోనే నేలవంచ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తీరా పనులు ప్రారంభించే సమయంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. రహదారి నిర్మాణంపై జడ్పీటీసీ ఖాసీం చొరవ తీసుకొని నేలవంచలో గ్రామసభను నిర్వహించారు. తహసీల్దార్ ఎం.ఏ.రాజు ఆధ్వర్యంలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్ ప్రీతీమీనాకు అందించారు. అటవీశాఖ అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ ఖాసీం కలెక్టర్‌ను కోరారు. దీనికి తోడు విద్యుత్‌లైన్లు లేక గిరిజనులు చీకట్లో మగ్గుతున్నారని వెల్లడించారు. కాగా ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ ప్రీతీమీనా నేలవంచ రహదారిని పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సర్పంచ్ రేగ సుజాత సాంభయ్య, స్పెషల్ ఆఫీసర్ గంగూనాయక్, ఉప సర్పంచ్ యాకుబ్‌పాషా, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వో శోభన్, గ్రామస్తులు షాబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు కొనసాగిన తీజ్ వేడుకలు

గూడూరు: గూడూరు బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకలను బుధవారం రెండో రోజు ఘనంగా జరుపుకున్నారు. తీజ్ బతుకమ్మల కోసం లంబాడీ సాంప్రదాయాలతో నీటిని తీసుకు వచ్చి బతుకమ్మ బుట్టల్లో పోశారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉద్యోగులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగోత్ ధర్మ నాయక్, లకావత్ రాంచందర్, బానోత్ రామన్ననాయక్, భూక్య సురేష్ నాయక్, వాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బొల్లెపల్లిలో పోచమ్మ బోనాలు

గూడూరు రూరల్: గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలో పోచమ్మ తల్లికి బుధవారం గ్రామస్తులు బోనాలు సమర్పించుకున్నారు. కుటుంబ సమేతంగా పోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ బోనాలతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సంధ్యానాగయ్య, ఎంపీటీసీ చల్ల నిర్మల వెంకట్‌రెడ్డి, కారోబార్ రామాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

బైక్‌పైనుంచి పడి వ్యక్తికి గాయాలు

కేసముద్రం : మండలంలోని మహమూద్‌పట్నం సమీపంలో రోడ్డుపై కుక్కను ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి దుబ్బతండాకు చెందిన వాంకుడోత్ రాంసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. తండా నుంచి కేసముద్రం వైపునకు వస్తుండగా మహమూద్‌పట్నం చెరువు సమీపంలో కుక్క అడ్డుగా రావడంతో దానిని ఢీకొట్టి రాంసింగ్ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో మహబూబాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ కృషి'

నెల్లికుదురు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే ధర్నా చౌక్‌ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నదన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మిత్తింటి శ్రీనివాస్, ఉప్పలయ్య, శ్రీనివాస్, బాలు, రాజు, సైదులుపాషా, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం : విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న నిర్వహించే చలో హైదరాబాద్ వాల్ పోస్టర్‌ను కేసముద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండోజు ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రఘు, లింగోజు శంకరాచారి, బొల్లోజు రాంమోహనాచారి, వెంకటాచారి, రమేష్, యాకాంబ్రాచారి, చిలుముల ఉపేంద్రాచారి, కర్నకంటి నాగన్న, బెజ్జంకి బ్రహ్మచారి, పిన్నోజు చంద్రమౌళి, చిట్టోజు రమణాచారి, సత్యనారాయణాచారి, బాలాచారి, నాగేంద్రాచారి పాల్గొన్నారు.

అర్పనపల్లిలో గీతకార్మిక సంఘం జీపుజాత



అర్పనపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న గీతకార్మికులు

కేసముద్రం : మండలంలోని అర్పనపల్లిలో బుధవారం కల్లు గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న యాదిలో సామాజిక న్యాయం -సమగ్రాభివృద్ధి కోరుతూ జీపుజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం బాధ్యులు గునిగంటి మోహన్, గౌని వెంకన్న, యమగాని వెంకన్న, గందసిరి శ్రీనివాస్, యాకాంబ్రం, బబ్బురు ఉప్పలయ్య, విజేందర్, వెంకటమల్లు తదితరులు పాల్గొన్నారు.

'టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి'



యూత్ కాంగ్రెస్ నాయకులను కండువాలు కప్పి అభినందిస్తున్న నాయకులు

గూడూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలిలో కలిపి ఇష్టా రాజ్యంగా పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎంపీపీ చెల్పూరి వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనావత్ రమేష్, మండల అధ్యక్షుడు కత్తి స్వామి అన్నారు. గూడూరులో బుధవారం ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సోనియాగాంధీ త్యాగం చేసి తెలంగాణ ఇస్తే కేసీఆర్ స్వలాభాపేక్షతో పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కేవలం టీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికేనన్నారు. డబుల్ బెడ్ రూం పథకం, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి వంటి హామీలను విస్మరించారని ఆరోపించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వారన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నాయకులను పార్టీ కండువాలు కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో బుడిగె సతీష్‌గౌడ్, రమణారెడ్డి, సర్పంచులు గుగులోత్ సుచిత్ర, బోడ సుమిత్ర, నూనావత్ రాధ, కట్టయ్య, వంశీ, మధు, రాజు, పూజారి శంకర్, హెచ్చు శివ తదితరులు పాల్గొన్నారు.


ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టి కాపర్‌వైరు చోరీ

డోర్నకల్: డోర్నకల్ మున్నేరువాగు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారు జామున పగులగొట్టి కాపర్ వైరును దొంగిలించుకుపోయారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చే విద్యుత్ వైర్లను కట్ చేసి అందులోని 30 కిలోల కాపర్‌వైరును అపహరించుకుపోయారు. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పరిధిలోని వ్యవసాయ బావుల కింద పంటలు వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

చికిత్స పొందుతు బాలిక మృతి

దంతాలపల్లి: మండలంలోని రేపోణి గ్రామానికి చెందిన జలగం ఉష(15)బుధవారం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక ఏఎస్సై అఫ్జల్ కథనం ప్రకారం.. ఉష జూలై 10న ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో చున్నికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతు మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాహుల్‌గాంధీ యువసేన మండల అధ్యక్షుడిగా సందీప్



గూడూరు: కాంగ్రెస్ పార్టీ అనుబంధ రాహుల్‌గాంధీ యువసేన మండల అధ్యక్షుడిగా ఆవుల సందీప్‌ను నియమించినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి స్వామి బుధవారం ప్రకటించారు. సందీప్ గత కొంతకాలంగా ఎన్ఎస్‌యూఐలో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి అప్పగించినట్లు స్వామి వెల్లడించారు. కాగా తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించడంపై సందీప్ హర్షం వ్యక్తం చేశారు. యువసేన మండల అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు.



టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్

గ్రామపంచాయతీలకు మహర్దశ

నెల్లికుదురు: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామపంచాయతీలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని నైనాల గ్రామంలో రూ.13 లక్షలతో గ్రామపంచాయతీ భవనం రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 16 గ్రామపంచాయతీలకు భవననిర్మాణ పనులు జగరుతున్నాయన్నారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. హరిత హారంలో మొక్కలను పెంచి పచ్చదనం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సాయిలు, ఎంపీటీసీ బుజ్జమ్మ, ఎంపీపీ ఎల్లారి వెంకటమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కాసం లక్ష్మీ చంద్రశేఖర్‌రెడ్డి, జిలుకర యాలాద్రి, బిక్కునాయక్, యాసం రమేష్, పరిపాటి వెంకట్‌రెడ్డి, దండెంపల్లి సైదులు, యాకయ్య, మండల ప్రత్యేకాధికారి బలరామారావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిక...

మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాటి వెంకట్‌రెడ్డి, యాసం రమేష్, దండెపల్లి సైదులు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి కబడ్డీలో ద్వితీయస్థానం



కేసముద్రంలో క్రీడాకారులను అభినందిస్తున్న సర్పంచ్, నాయకులు

కేసముద్రం : ఉత్తర ప్రదేశ్ రూరల్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 విభాగంలో జులై 29 నుంచి 31 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున స్టేషన్ కేసముద్రానికి చెందిన బానోత్ మోహన్, అనిల్, గణేష్, వాసు, సాయికుమార్ పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను కేసముద్రంలో బుధవారం సర్పంచ్ అల్లం రమ, నాగేశ్వర్‌రావు, గుగులోత్ దస్రూనాయక్, వీరునాయక్, బానోత్ చిన్నవెంకన్న, మహ్మద్ రఫీ, తాజొద్దిన్ తదితరులు అభినందించారు.

రహదారి నిర్మాణానికి గ్రామసభ

గూడూరు రూరల్: గూడూరు మండలం మట్టెవాడ శివారు నేలవంచలో రహదారి నిర్మాణానికి బుధవారం గ్రామసభ నిర్వహించారు. మట్టెవాడ నుంచి నేలవంచకు వెళ్లాలంటే మూడు గుట్టలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. బండరాళ్లపై కాలినడక రహదారి ఉంది. ఆ దారిలోనే నేలవంచ గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పాలనలోనే నేలవంచ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తీరా పనులు ప్రారంభించే సమయంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. రహదారి నిర్మాణంపై జడ్పీటీసీ ఖాసీం చొరవ తీసుకొని నేలవంచలో గ్రామసభను నిర్వహించారు. తహసీల్దార్ ఎం.ఏ.రాజు ఆధ్వర్యంలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్ ప్రీతీమీనాకు అందించారు. అటవీశాఖ అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ ఖాసీం కలెక్టర్‌ను కోరారు. దీనికి తోడు విద్యుత్‌లైన్లు లేక గిరిజనులు చీకట్లో మగ్గుతున్నారని వెల్లడించారు. కాగా ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ ప్రీతీమీనా నేలవంచ రహదారిని పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సర్పంచ్ రేగ సుజాత సాంబయ్య, స్పెషల్ ఆఫీసర్ గంగూనాయక్, ఉప సర్పంచ్ యాకుబ్‌పాషా, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వో శోభన్, గ్రామస్తులు షాబోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



మట్టెవాడ శివారు నేలవంచలో గ్రామసభకు హాజరైన జడ్పీటీసీ ఖాసీం, తహసీల్దార్ రాజు

రెండో రోజు కొనసాగిన తీజ్ వేడుకలు

గూడూరు: గూడూరు బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకలను బుధవారం రెండో రోజు ఘనంగా జరుపుకున్నారు. తీజ్ బతుకమ్మల కోసం లంబాడీ సాంప్రదాయాలతో నీటిని తీసుకు వచ్చి బతుకమ్మ బుట్టల్లో పోశారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉద్యోగులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంగోత్ ధర్మనాయక్, లకావత్ రాంచందర్, బానోత్ రామన్ననాయక్, భూక్య సురేష్ నాయక్, వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బొల్లెపల్లిలో పోచమ్మ బోనాలు

గూడూరు రూరల్: గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలో పోచమ్మ తల్లికి బుధవారం గ్రామస్తులు బోనాలు సమర్పించుకున్నారు. కుటుంబ సమేతంగా పోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ బోనాలతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సంధ్యానాగయ్య, ఎంపీటీసీ చల్ల నిర్మల వెంకట్‌రెడ్డి, కారోబార్ రామాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

బైక్‌పైనుంచి పడి వ్యక్తికి గాయాలు

కేసముద్రం : మండలంలోని మహమూద్‌పట్నం సమీపంలో రోడ్డుపై కుక్కను ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి దుబ్బతండాకు చెందిన వాంకుడోత్ రాంసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. తండా నుంచి కేసముద్రం వైపునకు వస్తుండగా మహమూద్‌పట్నం చెరువు సమీపంలో కుక్క అడ్డుగా రావడంతో దానిని ఢీకొట్టి రాంసింగ్ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో మహబూబాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పింఛను ఇవ్వండి మేడమ్..

అర్జీదారున్ని కారులో తీసుకెళ్లి ఎంపీడీవోకు సూచించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్

కేసముద్రం : పింఛను కావాలని అడిగిన వ్యక్తిని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తన కారులో కూర్చోబెట్టుకొని బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి తీసుకువెళ్లడం విశేషం. మహమూద్‌పట్నం కాలనీతండాలో ఎమ్మెల్యే వాహనం ఆగిన విషయాన్ని తెలుసుకున్న అదే తండాకు చెందిన నూనావత్ రాంజీ తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే సదరు వ్యక్తిని తన కారులో ఎక్కించుకొని నేరుగా కేసముద్రం ఎంపీడీవో కార్యాలయానికి తీసుకువచ్చాడు. రాంజీకి పింఛన్ ఇవ్వాలని ఎంపీడీవో అరుణాదేవికి సూచించారు. కార్యదర్శి ఇమాం ఈ మేరకు వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన పింఛన్ ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఉన్నతాధికారుల నుంచి అంగీకారం వచ్చిన వెంటనే మంజూరవుతుందని ఎంపీడీవో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తెలిపారు.

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ కృషి'

నెల్లికుదురు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే ధర్నా చౌక్‌ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తుందన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మిత్తింటి శ్రీనివాస్, ఉప్పలయ్య, శ్రీనివాస్, బాలు, రాజు, సైదులుపాషా, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం : విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న నిర్వహించే చలో హైదరాబాద్ వాల్ పోస్టర్‌ను కేసముద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండోజు ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రఘు, లింగోజు శంకరాచారి, బొల్లోజు రాంమోహనాచారి, వెంకటాచారి, రమేష్, యాకాంబ్రాచారి, చిలుముల ఉపేంద్రాచారి, కర్నకంటి నాగన్న, బెజ్జంకి బ్రహ్మాచారి, పిన్నోజు చంద్రమౌళి, చిట్లోజు రమణాచారి, సత్యనారాయణచారి, బాలాచారి, నాగేంద్రాచారి పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

అర్పనపల్లిలో గీతకార్మిక సంఘం జీపుజాత

కేసముద్రం : మండలంలోని అర్పనపల్లిలో బుధవారం కల్లుగీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న యాదిలో సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి కోరుతూ జీపుజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం బాధ్యులు గునిగంటి మోహన్, గౌని వెంకన్న, యమగాని వెంకన్న, గందసిరి శ్రీనివాస్, యాకాంబ్రం, బబ్బురు ఉప్పలయ్య, విజేందర్, వెంకటమల్లు తదితరులు పాల్గొన్నారు.



అర్పనపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న గీతకార్మికులు

'టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి'



యూత్ కాంగ్రెస్ నాయకులను కండువాలు కప్పి అభినందిస్తున్న నాయకులు

గూడూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలిలో కలిపి ఇష్టా రాజ్యంగా పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎంపీపీ చెల్పూరి వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనావత్ రమేష్, మండల అధ్యక్షుడు కత్తి స్వామి అన్నారు. గూడూరులో బుధవారం ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సోనియాగాంధీ త్యాగం చేసి తెలంగాణ ఇస్తే కేసీఆర్ స్వలాభాపేక్షతో పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కేవలం టీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికేనన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి వంటి హామీలను విస్మరించారని ఆరోపించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వారన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నాయకులను పార్టీ కండువాలు కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో బుడిగె సతీష్‌గౌడ్, రమణారెడ్డి, సర్పంచులు గుగులోత్ సుచిత్ర, బోడ సుమిత్ర, నూనావత్ రాధ, కట్టయ్య, వంశీ, మధు, రాజు, పూజారి శంకర్, హెచ్చు శివ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కార్మికుల జిల్లా కార్యవర్గం

నర్సింహులపేట : గ్రామీణ విద్యుత్ కార్మికుల మహబూబాబాద్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుగులోతు బిచ్చు, ప్రధాన కార్యదర్శిగా రాసమల్ల సురేష్‌ను ఎన్నుకున్నారు. పూర్తిస్థాయి ఎన్నికను త్వరలో వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వెంకన్న, సైదులు, వీరన్న, వెంకటేశ్వర్లు, కిరణ్, మధు, పాల్గొన్నారు.


గుగులోతు బిచ్చు


సురేష్

మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలి

ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ రామచందర్ నాయక్


సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఈ రామచందర్

తొర్రూరు: మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ రామచందర్ నాయక్ కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పైపులైన్ల ఏర్పాటు, ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. వివాదాలు లేని స్థలాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు వేగవంతంగా జరిగే విధంగా కాంట్రాక్టర్లు సహకరించాలని కోరారు. నాణ్యతతో పనులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గంగాధర్, ఏఈ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

9న బోనాల పండుగ

తొర్రూరు: పట్టణ కేంద్రంలో ఈ నెల 9న బోనాల పండుగను నిర్వహించనున్నట్లు సర్పంచ్ ధరావత్ రాజేష్‌నాయక్ తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురోహితుల సూచనల మేరకు పండుగను నిర్వహిస్తున్నామన్నారు. అందరు పండుగలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దొంగరి రేవతి శంకర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మానవత విలువలు అలవర్చుకోవాలి

తొర్రూరు: విద్యార్థులు మానవత విలువలు అలవర్చుకోవాలని సామాజిక సేవా కార్యకర్త బంక మాణిక్యరావు కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని వికాస్ ఇంగ్లీస్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్, కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ కెనాల్ మరమ్మతు పనులు ప్రారంభం


దంతాలపల్లిలో ఎస్సారెస్పీ మరమ్మతు పనులను ప్రారంభిస్తున్న రెడ్యానాయక్

దంతాలపల్లి: మండల కేంద్రంలో ఎస్సారెస్పీ స్టేజ్-II మరమ్మతు పనులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దంతాలపల్లి నుంచి మరిపెడ మండలం వరకు స్టేజ్-II డీబీఎం 60 కెనాల్‌లో జంగల్ కటింగ్ పనుల కోసం రూ.1.57కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో 60డీబీఎం నుంచి వెళ్లే ఉప కెనాల్ బాధిత రైతులకు (346మంది)నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. డోర్నకల్‌లో ఎస్సారెస్పీ కెనాల్ పనులకు రూ.20కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. రూ.100 కోట్లతో సిమెంట్ లైనింగ్, కురవి, డోర్నకల్ మండలంకు ఎస్సారెస్పీ స్టేజ్1 కోసం రూ.60 కోట్ల ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ వేణు, సర్పంచ్ కిషన్, జిల్లా గంథాలయ చైర్మన్ నవీన్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, ఎంపీటీసీ కిషోర్, ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్, డీఈఈ, దేవేందర్, రాము, దుండి, భద్రునాయక్, వెంకన్న, పోట్యానాయక్, పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏపార్టీ నాయకులకు లేదని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరో పదేళ్ల పాటు సీఎంగా ఆయనే పని చేస్తారన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

రక్తదానం గొప్పది

మరిపెడ: అన్నీ దానాల కన్న రక్తదానం గొప్పదని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మరిపెడ ఫొటో గ్రాఫర్స్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 350 మిల్లీ లీటర్ల రక్తం ఇవ్వొచ్చన్నారు. ఈ శిబిరంలో 110 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, రవీందర్‌రెడ్డి, ఎంపీపీ తాళ్లపల్లి రాణిశ్రీనివాస్, జడ్పీటీసీ బాల్నె మాణిక్యం, సర్పంచ్ పానుగోతు రాంలాల్, వైద్యాధికారి గుగులోతు రవికుమార్, మండల ఫొటో గ్రాఫర్స్ అధ్యక్షుడు షేక్ ఫక్రుద్దీన్, గంధ నర్సయ్య, వసంత్, వీరభద్రం పాల్గొన్నారు.

పెద్దనాగారంలో కప్ప తల్లి ఆట


కప్పతల్లి ఆట ఆడుతున్న మహిళలు

నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామంలో మహిళలు వర్షాలు సమృద్ధిగా కురవాలని బుధవారం కప్పతల్లి ఆట ఆడారు. రెండు కప్పలకు పసుపు, కుంకుమలు చల్లి కర్రకు కట్టి వాడవాడకు తిప్పారు. వరుణదేవున్ని వేడుకుంటూ పాటలు పాడారు. కార్యక్రమంలో మహిళలు డప్పుపాటి వెంకటమ్మ, ఉపేంద్ర, ఉప్పలమ్మ, యాకమ్మ, ఉమ, వెంకటమ్మ, వెంకటేశ్వర్లు, వీరన్న, రామ్మూర్తి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పడమటిగూడెంలో వైద్యశిబిరం

నర్సింహులపేట : మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. తొర్రూరు పట్టణానికి చెందిన అమృత ఆస్పత్రి వైద్యులు పి.రాంబాబు గ్రామానికి చెందిన 200మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచ్చిచల్లార్చిన నీటినే తాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హెచ్.వెంకన్న, బాలవికాస మండల కోఆర్డినేటర్ సుకన్య, ఎంపీటీసీ పాతూరు రమేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ వెంకన్న, శ్రీశైలం, దేవేందర్, రాములు, నిరంజన్, వెంకన్న, కిరణ్, పాల్గొన్నారు.



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించాలి

తొర్రూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్ కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆసంఘం ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గత సంవత్సరం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఇప్పటికైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మధ్యాహ్న భోజనం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో శివప్రసాద్, సాయి, జగదీష్, ఉపేందర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ కిట్ అందజేత

దంతాలపల్లి: మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం దంతాలపల్లికి చెందిన దాసరి కృష్ణవేణి, దాట్ల గ్రామానికి చెందిన తూర్పాటి స్వరూపకు వైద్యుడు సీతారాంరాజు కేసీఆర్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఇందిర, కళావతి, కమల పాల్గొన్నారు.

తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

తొర్రూరు(పెద్దవంగర): తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని గంట్లకుంట సర్పంచ్ బందు సంధ్య అన్నారు. బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రజిత, అంగన్‌వాడీ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా ఆధారితులకు గేదెల పంపిణీ

తొర్రూరు: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుడుంబా ఆధారితులు 13 మందికి బుధవారం ఒక్కొక్కరికి రూ.2లక్షల విలువైన గేదెలను పంపిణీ చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ ఎ.కిషన్ బుధవారం తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై స్వర్ణలత, సుధాకర్ పాల్గొన్నారు.

'హరితహారం' వేగవంతం చేయాలి

మండల ప్రత్యేకాధికారి గౌస్‌హైదర్

తొర్రూరు: మండల పరిధిలో హరితహారాన్ని వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి గౌస్‌హైదర్ కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఎంచుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏవో బానోతు వెంకన్న, ఏపీవో బీమ్లా నాయక్, ఆర్ఐ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతను ఉపసంహరించుకోవాలి



తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

తొర్రూరు: పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం మోపే విధంగా వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయడానికి కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతుందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీనెల రూ.4 వరకు గ్యాస్ ధర పెంచుకోవచ్చని, ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. 50 కోట్ల మందికి ఇచ్చే చక్కెర సబ్సిడీని రద్దు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో వీరన్న, యాకసోములు, బీకూ, సందీప్, చింటు పాల్గొన్నారు.

6న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి: బీసీ సంఘం

తొర్రూరు: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల6న నిర్వహించనున్న చలోఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నారపు యాకయ్య కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లశాతాన్ని పెంచాలని కోరారు. కార్యక్రమంలో కస్తూరి పులేందర్, సోమరాజశేఖర్, నల్లపు రాజు, గాండ్ల సంజీవ, శంకర్, తాళ్లపల్లి భిక్షం, తండా రవి తదితరులు పాల్గొన్నారు.


చలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఆంధ్రజ్యోతి
మహబూబాబాద్ టౌన్
TOWN
5
మహబూబాబాద్ | గురువారం 3 ఆగస్టు 2017

ఎస్సీ వర్గీకరణకు ఇద్దరు చంద్రుల అడ్డంకి

ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి పీరయ్య

మహబూబాబాద్ టౌన్: ఎస్సీ వర్గీకరణకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు అడ్డంకిగా మారారని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలన్న డిమాండ్‌తో మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో సురుగు ఐలయ్య, ధర్మారపు కనకయ్య, కందిపాటి భిక్షపతి, మహేందర్, ఐనాల వెంకన్న, అన్నపూర్ణ, స్వరూప, రజిత, సోమక్క, వెంకటమ్మ పాల్గొన్నారు.



శనిగపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కూలిపోయిన వంటగది



శనిగపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని మురికి నీటి గుంత



జిల్లా కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో విద్యార్థులకు పంపిణీ చేయకుండ ఉన్న పాఠ్యపుస్తకాలు

సమస్యల వలయంలో

సర్కారీ బడులు

❖ పట్టించుకోని పాలకులు ❖ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని చెబుతున్న పాలకులు ఆచరణలో మాత్రం ఆ మార్క్ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లలేని పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక గురుకులాలను స్థాపించినా అవికూడ అరకొర వసతుల మధ్యనే కొనసాగుతున్నాయి. మానుకోట మండలంలో 91 ప్రాథమిక పాఠశాలల్లో 3,800మంది విద్యార్థులు, 11 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,271 మంది విద్యార్థులు, 18 ఉన్నత పాటశాలల్లో 5,031 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం మండలంలోని 121 స్కూళ్లకు గాను 11,124 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 39 ప్రాథమిక పాఠశాలల్లో వంట గదులు లేవు. శనిగపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వంటగది కూలిపోయి నాలుగు సంవత్సరాలు గడిచినా ఎవరూ పట్టించుకోవడం లేదని వంట నిర్వాహకులు వాపోతున్నారు. వర్షం వస్తే వంట చేసే ప్రాంతంలో నీరు నిలిచి దయనీయ పరిస్థితి నెలకొంటుందన్నారు. వర్షాకాలంలో వర్షాలు కురిస్తే వంట చేయడం చాలా ఇబ్బందిగా మారుతోంది. వంటకు తీసుకొచ్చిన వంటచెరుకు తడిసి సరిగ్గా మండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఎండలోనే వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ వంట వడేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని చెప్పారు. మండలంలోని పలు స్కూళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగ్గా లేవన్నారు. మరుదొడ్లున్న పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్ల ప్రారంభమై 45 రోజులు కావోస్తున్నప్పటికీ విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయలేదు. కొన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో ఎమ్మార్సీ గది పాఠ్యపుస్తకాలతో నిండిపోయింది. విద్యార్థుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను వెచ్చించినా అధికారుల అలసత్వంతో విద్యావ్యవస్థ కుంటుపడిపోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

వంట కోసం గ్యాస్ మంజూరు చేయాలి

ఆరె అరుణ, వంట నిర్వాహకురాలు, శనిగపురం



పాఠశాలలో వంటవండేందుకు వంట చెరుకు లభించకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. వంట వండేందుకు గ్యాస్ మంజూరు చేయాలి. శనిగపురం ప్రభుత్వ పాఠశాలలో వంటగది కూలిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో వంట వండేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. వర్షంపడితే చాలు వంట చెరుకు తడుస్తోంది. గ్యాస్ మంజూరు చేస్తే వంట వండేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఆదివాసీ చట్టాల అమలులో పాలకుల విఫలం

సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్

మహబూబాబాద్ టౌన్: షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్ ఆరోపించారు. మహబూబాబాద్‌లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ సమావేశం మోకాళ్ల వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల నుంచి వారిని వెళ్లగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. హరితహారం పేరుతో భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా ఆదివాసీల భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆదివాసీల మనుగడ వారి అస్థిత్వాన్ని కాపాడుకొనేందుకు ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారని ఆ రోజునే జిల్లా కేంద్రంలో జరిగే ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శివకుమార్, సోలం సాగర్, సురేష్, సాంబశివరావు, తాటి సుధాకర్, జనార్ధన్ పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో బాలింతకు కేసీఆర్ కిట్టు పంపిణీ

తొలి కిట్టును అందించిన డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం



ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతకు కేసీఆర్ కిట్టును అందజేస్తున్న డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం

మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూన్ 2న కేసీఆర్ కిట్టు ప్రారంభమైన తర్వాత బుధవారం తొలి ప్రసవం జరిగింది. దీంతో ఆ బాలింతకు కేసీఆర్ కిట్టును అందజేసి రూ. 4 వేల నగదు ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామానికి చెందిన రేబెల్లి స్వరూప పురిటి నొప్పులతో కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డెలివరీ అయింది. జూన్ 2 తర్వాత ఇదే తొలి డెలివరీ కావడంతో ఆమెకు కేసీఆర్ కిట్టును డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందుతున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్టు పథకంతో మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలతో పాటు డెలివరీ అయ్యాక బాలింతకు, శిశువుకు ఉపయోగపడే వస్తువులతో కేసీఆర్ కిట్టు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి మల్లం రాజేష్, హెచ్‌ఈవో రామకృష్ణ, స్టాఫ్ నర్సులు రేణుక, వరలక్ష్మి, దండె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

హరిత లక్ష్యాన్ని చేరుకోవాలి

మండల ప్రత్యేకాధికారి వీరేశం

మహబూబాబాద్ రూరల్: హరితహారంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకోవాలని మండల ప్రత్యేకాధికారి వీరేశం అన్నారు. మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధిహామి సిబ్బందితో హరితహారంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ మండలంలో 10 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా ప్రస్తుతం 1,66,864 మొక్కలు మాత్రమే నాటారన్నారు. మండలంలో హరితహారం నత్తనడకన సాగుతోందని గ్రామాధికారులు అలసత్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవీందర్, సీడీపీవో నిర్మల, కంబాలపల్లి పీహెచ్‌సీ అధికారి రాజేష్, ఏపీవో భూక్య కృష్ణవేణి, ఈవోపీఆర్డీ షర్ఫుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.



లెనిన్‌నగర్ కాలనీలో తల్లి పాల వారోత్సవాల్లో మాట్లాడుతున్న ఐసీడీఎస్ సీడీపీవో నిర్మల

తల్లి పాలతో రోగ నిరోధక శక్తి

● ఐసీడీఎస్ సీడీపీవో నిర్మల ● లెనిన్‌నగర్‌లో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

మహబూబాబాద్ రూరల్: తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మానుకోట ప్రాజెక్టు అధికారి కె.నిర్మల అన్నారు. పట్టణ శివారు లెనిన్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం తల్లి పాల వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ స్నేహబిందు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రి పాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. ఆరునెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కంబాలపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి మల్లం రాజేష్ మాట్లాడుతూ మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్‌ను 9 నెలల నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పక వేయించాలన్నారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణలో భాగంగా సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ భోజనానంతరం మాత్రలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్‌లు వడ్డెబోయిన శ్రీనివాస్, కళ్లోజు సూరమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దైద ఉషారాణి, గుండు సులోచన, ఫాతిమా, అశ్విని, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సవస్త జీవకోటికి చెట్టు మూలాధారం...

మహబూబాబాద్ టౌన్: సమస్త జీవకోటికి మూలం చెట్లని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్రీశిశు సంక్షేమ శాఖ మానుకోట ప్రాజెక్టు సీడీపీవో కె.నిర్మల అన్నారు. మహబూబాబాద్ పట్టణ శివారు లెనిన్‌నగర్‌లో జీవవైవిద్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికీ మొక్కలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతను విరమించుకోవాలి’



కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎన్డీ కార్యకర్తలు



సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు

మహబూబాబాద్ రూరల్: వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి చిన్న చంద్రన్న డిమాండ్ చేశారు. సబ్సిడీ ఎత్తివేతను నిరసిస్తూ కొమురంభీం సెంటర్‌లో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో కె.భాస్కర్‌రెడ్డి, యాకయ్య, శ్రావణ్, యశ్వంత్, రాకేష్, కొమురయ్య, శంకరయ్య, జనార్ధన్, కృష్ణ, రమేష్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో...

మహబూబాబాద్ టౌన్ : గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతను కేంద్రం విరమించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున్న ఆందోళనలు చేపడుతామని జడ్పీ ఫ్లోర్‌లీడర్ మూలగుండ్ల వెంకన్న, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భానోత్ ప్రసాద్ హెచ్చరించారు. మహబూబాబాద్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం సబ్సిడీని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. దాన్ని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎత్తివేస్తుందన్నారు. మాజీ ఎంపీపీ కిషన్‌నాయక్, భాస్కర్, శ్రీనివాస్, దిలీప్, ధన్‌సింగ్, ముత్తయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

మానుకోట విద్యార్థికి కేఎంసీలో మెడికల్ సీటు



యశ్వంత్

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బోనగిరి సాయి యశ్వంత్‌కు ఇటీవల జరిగిన ఫేజ్-1 మెడికల్ కౌన్సిలింగ్‌లో ఓపెన్ కేటగిరిలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొందారు. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 566 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 7538వ ర్యాంకు, రాష్ట్ర స్థాయి ఓపెన్ కేటగిరిలో 441 వ ర్యాంకు సాధించి మెడిసన్‌లో సీటు దక్కించుకున్నారు.

‘డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు టీసీలు ఇవ్వాలి’

మహబూబాబాద్ ఎడ్యుకేషన్: డిగ్రీ తృతీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శాంతకుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, అరుణ, కళ్యాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

కన్యకాపరమేశ్వరి విగ్రహం ఊరేగింపు



శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఉత్సవ విగ్రహం ఊరేగింపు నిర్వహిస్తున్న దృశ్యం

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవీమాత విగ్రహ ఊరేగింపు మండల, యువజన, పట్టణ, వ్యాపార, వాణిజ్య సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మానుకోటలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పంచలోహ విగ్రహాన్ని జనగామ జిల్లా పెంబర్తి నుంచి స్థానిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయానికి తీసుకొచ్చారు. పూజాది కార్యక్రమాల అనంతరం ఈ ఉత్సహ విగ్రహాన్ని వినియోగిస్తారు. శ్రీ వీరభద్రస్వామి కోలాట బృందం ఆధ్వర్యంలో కోలాటాలు నిర్వహించారు.

విద్యార్థులు ఏకాగ్రతతో చదువాలి

డీఈవో నాగేశ్వర్‌రావు



విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న డీఈవో

గూడూరు: గూడూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జేతురాంనాయక్ సొంతంగా రూ.10 వేలతో ఇంగ్లీష మీడియం పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేసి బుధవారం డీఈవో నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రధానోపాధ్యాయుడు జేతురాంనాయక్ 100మంది విద్యార్థినులకు సొంత ఖర్చులతో పాఠ్యపుస్తకాలను అందించడం హర్షనీయమన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతోమంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వెల్లడించారు. నేటి సమాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదని, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం రేగ కాంతారావు, హాల్యానాయక్, బత్తుల శ్రీనివాస్, కొండమ్మ పాల్గొన్నారు.

బిల్లులు అందించి ఆదుకోండి..

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బిల్లులు రావడం లేదని, ఒంటిపై ఉన్న బంగారు నగలు తాకట్టుపెట్టి విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు డీఈవో నాగేశ్వర్‌రావును ఫిర్యాదు చేశారు. వెంటనే బిల్లులు చెల్లించా ఆదుకోవాలని అభ్యర్థించారు. దీంతో స్పందించిన డీఈవో బిల్లుల విషయంలో ఆందోళన చెందవద్దని నవంబర్ నెల వరకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే చెల్లిస్తామన్నారు.

❖ సినిమాలు ❖

వరంగల్ అర్బన్ జిల్లా

వరంగల్

దేవి: వాసుకి
ఎస్-2 సినిమాస్: గౌతంనందా, నిన్నుకోరి, ఫిదా, ముబారకన్, డున్‌కిర్క్
వెంకట్రామ: దండుపాళ్యం -2
రాధిక: డీజే దువ్వాడ జగన్నాథమ్
రామ్: ఫిదా
లక్ష్మణ్: ముబారకన్
జెమిని స్క్రీన్-1: గౌతంనందా
జెమిని స్క్రీన్-2: నిన్నుకోరి
రామకృష్ణ: నాకు నేనే

హన్మకొండ

అమృత: ఫిదా
అశోక: గౌతంనందా
శ్రీ విజయ: నిన్నుకోరి
శ్రీదేవి మాల్: నిన్నుకోరి, గౌతంనందా
శ్రీదేవి మాల్: ఫిదా, వాసుకి
శ్రీదేవి మాల్: ముబారకన్

కాజీపేట

భవాని: ఫిదా
శాంభవి: గౌతంనందా

● మహబూబాబాద్

మహబూబాబాద్

ముకుంద్ : గౌతమ్‌నందా
లక్ష్మి : ఫిదా
వెంకట్రామ : బాహుబలి-2
శ్రీనివాస : మాయమాల్

కేసముద్రం

మోహన్ : గౌతమ్‌నందా

మరిపెడ

వెంకటేశ్వర: వైశాఖం
లక్ష్మి : ఫిదా
శాంతి : గౌతమ్‌నందా

డోర్నకల్

శ్రీలక్ష్మి : డీజే దువ్వాడ జగన్నాథం

తొర్రూరు

రామకృష్ణ : ఫిదా
అశ్విని : గౌతమ్‌నంద
వెంకటేశ్వర : నిన్నుకోరి

-మహబూబాబాద్ టౌన్

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 9

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్, సందేశాలు అందుకుంటారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులకు శుభప్రదం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం.

మిథునరాశి:(మే21-జూన్21): శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకరాశి:(జూన్22-జూలై23): పరిశ్రమలు, వ్యవసాయరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్పత్రులు, హోటల్, ఔషధ రంగా వారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): నిత్యావసరాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సంస్మరణల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): లక్ష్య సాధన కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల కోసం అవరసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

కోల్‌మైన్స్ పెన్షనర్లకు రూ.10వేలు ఇవ్వాలి

కోల్‌మైన్స్ పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ

వడ్డేపల్లి (హన్మకొండ) : కోల్‌మైన్స్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.10వేలు చెల్లించాలని కోల్‌మైన్స్ పెన్షనర్ల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చిదురాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో సిహెచ్.సామెల్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కోల్‌మైన్స్ పెన్షనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ ద్వారా పదవీ విరమణ పొందిన వారికి ఉచితంగా వైద్యసేవలు అందించాలని కోరారు. 10వ వేజ్‌బోర్డ్ కిందికి పెన్షన్ విధానం తీసుకురావాలని కోరారు. 1998లో పదవీ విరమణ పొందిన వారికి రూ.350 పెన్షన్ ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఈ సమావేశంలో పి.రాజయ్య, విక్రమ్‌కుమార్, ఉపేందర్, సుధాకర్, ఎం.నారాయణ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

'కార్మికులు పథకాలను వినియోగించుకోవాలి'



మాట్లాడుతున్న బీడీ కార్మిక సంక్షేమ సంస్థ జాతీయ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు కె.శ్రీనివాస్

కరీమాబాద్ (వరంగల్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బీడీ కార్మికులు వినియోగించుకోవాలని బీడీ కార్మిక సంక్షేమ సంస్థ జాతీయ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు కె.శ్రీనివాస్ అన్నారు. వరంగల్ కరీమాబాద్‌లో మాజీ కార్పొరేటర్ కుసుమ సతీష్ ఆధ్వర్యంలో బుధవారం బీడీ కార్మికుల సంక్షేమ పథకాలు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, నూతన గృహ నిర్మాణం, బీమా పథకాలు, కార్మికుల పిల్లలకు వివాహాలు, కాన్పులు తదితరాలపై కేంద్ర ప్రభుత్వ స్కీంలను వివరించారు. కార్మికులకు బీడీ కంపెనీలు పీఎఫ్ చెల్లించే విధానాన్ని వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తీర్చే విధంగా కృషి చేస్తానని బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొడిపాక సాంబయ్య, బైరి శ్యాంసుందర్, గోనె రాజయ్య, పరిమెల్ల లింగమూర్తి, మామిడి కుమారస్వామి, సామల రమేష్‌బాబు, మాటేటి నరేందర్, మాడిశెట్టి తిరుపతయ్య, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వచ్చేదాకా ఉద్యమం

● టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ● నర్సంపేట పట్టణంలో టీడీపీ నేతల ఒక రోజు దీక్ష



నర్సంపేట దీక్షలో మాట్లాడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి

నర్సంపేట (వరంగల్ రూరల్ జిల్లా) : జిల్లాలో ఆరు మండలాలతో పెద్ద నియోజకవర్గమైన నర్సంపేటలో కలెక్టరేట్ ఏర్పాటుచేసే వరకు రాజకీయాల కతీతంగా ఉద్యమం కొనసాగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. నర్సంపేటను వరంగల్‌రూరల్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహం ఎదుట బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జేఏసీ, అఖిలపక్షం, వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ రాష్ట్రంలో 31 జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వరంగల్‌రూరల్ జిల్లాకు కేంద్రాన్ని ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. మెడికల్ కళాశాల మినహా రాష్ట్రంలో రెండో విద్యా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్, అన్ని శాఖల కార్యాలయాలు, పాకాల పర్యాటక కేంద్రం కలిగి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్న నర్సంపేటలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు.

పరకాలను జయశంకర్, వర్ధన్నపేటను వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలిపి నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాలని రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేటను జిల్లా కేంద్రం చేస్తే చిన్న, భారీ తరహా పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగులకు ఉపాధితో పాటు పర్యాటక, అభివృద్ధి పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.పూర్వ వరంగల్ జిల్లాలో జరగని విధంగా నర్సంపేట టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందని తెలిపారు. నర్సంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని బాలాజీ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి కోరారు.

జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రం ఏర్పాటుచేయడానికి ముఖ్యమంత్రికి తీరిక దొరకడం లేదా? ప్రశ్నించారు. ఒక రోజు దీక్ష చేపట్టిన రేవూరికి పూలమాల వేసి జేఏసీ పక్షాన సంఘీభావం తెలిపారు. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలను కలిపి నర్సంపేటనే జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసేందుకు పాటుపడుతానిని చెప్పిన టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పడం లేదని శ్రీనివాస్ ప్రశించారు.

ఈకార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వరరావు, వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీరాం ఈశ్వరయ్య, శింగిరికొండ మాధవశంకర్, దుబ్బ రమేష్, రెడ్డి సంఘం నుంచి ఎర్ర జగన్మోహన్‌రెడ్డి, అడ్తి అసోసియేషన్ నుంచి ఏడాకుల మల్లారెడ్డి, శ్రీరాముల శంకరయ్య, జేఏసీ నాయకులు ఎస్‌కె.జావీద్, బొనగాని రవీందర్, నంగారభేరి నాయకులు తేజావత్ వాసునాయక్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మసూద్ అలీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాంబయ్య, నాయకులు ఎర్ర యాకుబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, వేముల బొందయ్యగౌడ్, కొయ్యడి సంపత్, ఎమ్డీ మహబూబ్‌ఖాన్, గౌడ సంఘం నుంచి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

బాలకార్మికుల మోముల్లో చిరునవ్వులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 'ఆపరేషన్ ముస్కాన్' సక్సెస్

1,639 మంది బాలకార్మికులకు విముక్తి

■ ఆంధ్రజ్యోతి, హన్మకొండ

ముస్కాన్ అంటే చిరునవ్వు... బాలకార్మికుల ముఖాల్లో చిరునవ్వులను చూడాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం ఇది... వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన బాలకార్మికుల మోముల్లో నిజంగానే చిరునవ్వులు చిందుతున్నాయి... ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడేళ్ల క్రితం చేపట్టిన ముస్కాన్ విజయవంతంగా అమలవుతోంది. ఆశించిన సత్ఫలితాలను ఇస్తోంది. బాలకార్మికులకు విముక్తి కలిగించే దిశగా సాగుతోంది. గత మూడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,639 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ సంవత్సరం జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-3 ద్వారా 185 మంది బాలకార్మికులకు స్వేచ్ఛ కల్పించారు.

ఏటా రెండు విడతలుగా..

ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బాలకార్మిక వ్యవస్థ నుంచి పిల్లలకు విముక్తి కల్పించాలని, ప్రతీ పిల్లవాడు బడిలో ఉండాలని, తప్పిపోయిన పిల్లలను, పారిపోయి వచ్చిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని, బాల్యవివాహాలను నిరోధించి, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారి కోసం ప్రత్యేకంగా ఉన్న జువనైల్ జస్టిస్ చట్టాన్ని(జేజే యాక్టు) పగడ్బందిగా అమలుపర్చి పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలన్న లక్ష్యంతో ప్రతీ సంవత్సరం రెండు విడతల ఈ ఆపరేషన్‌ను చేపడుతున్నారు.



ఆపరేషన్ ముస్కాన్ లోగో

జనవరి 1నుంచి 31వరకు చిరునవ్వు, జూలై 1నుంచి 31వ తేది వరకు ముస్కాన్ పేర్లతో ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. బాలకార్మికులను గుర్తించేందుకు ప్రతీ విడత నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌గా ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. 2014లో ముస్కాన్ ప్రారంభం కాగా ఆ సంవత్సరం రెండవ అర్ధ భాగంలో 95 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. 2015లో 500 మందికి, 2016లో 438 మందికి, 2017 జనవరిలో 421మందికి, జూలై నెలలో 185 మందికి విముక్తి కలిగించారు.

సంయుక్తంగా..

సీడబ్ల్యుసీ, ఐసీడీఎస్, పోలీసు శాఖ, చైల్డ్‌లైన్-1098, ఐసీపీఎస్, కార్మిక శాఖ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో పాలుపంచుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు చాకిరి నుంచి విముక్తి కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఎన్ని ఒత్తిడులు వచ్చినా నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను పనిలో పెట్టుకున్న వ్యాపారస్తులపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయిస్తున్నాయి. వివిధ వ్యాపార సంస్థలు, కంపెనీల యజమానులు, వ్యాపారస్థులు ఎక్కువ మంది పిల్లలను ఇతర రాష్ట్రాలైన ఒరిస్సా, యూపీ, బీహార్ నుంచి తీసుకువచ్చి బాలకార్మికులుగాపనిలో పెట్టుకుంటున్నారు. ఇటుకల బట్టీలు, మిల్లులు, భవన నిర్మాణం, హోటల్స్ తదితర వాటిల్లో ఈ పిల్లలు కూలీలుగా పనిచేస్తున్నారు.

జరిమానా, కేసులు..

ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఇటువంటి పిల్లలను గుర్తించి విముక్తి కలిగిస్తారు. తగిన రక్షణ కల్పిస్తారు. వీరిని పనిలో పెట్టుకున్నందుకు యజమానులపై కేసులు నమోదు చేస్తారు. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. అలా వసూలైన డబ్బును ఈ బాలకార్మికుల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. దీంతో యజమానుల్లో భయం ఏర్పడుతోంది. ఇంకోసారి పిల్లలను పనిలో పెట్టుకోవడం ద్వారా వారిని బాలకార్మికులుగా మార్చరాదన్న భావన ఏర్పడింది. ఫలితంగా ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది.

ఈ సంవత్సరం జనవరిలో 421 మంది బాలకార్మిక పిల్లలకు విముక్తి కల్పిస్తే జూలై నెలలో 185 మంది పిల్లలకు తగ్గిపోయింది.

పునరావాసం..

ఇలా చాకిరి నుంచి విముక్తి పొందిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ ఆపరేషన్‌లో భాగంగానే మధ్యలో బడిమానేసిన పిల్లలను కూడా గుర్తించి తిరిగి స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. మంచి కార్యాచరణ, సంబంధిత విభాగాల సమష్టి కృషితో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం అవుతోంది.

పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం

కె.అనితారెడ్డి, సీడబ్ల్యుసీ చైర్‌పర్సన్



ప్రతీ ఒక్కరు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. పిల్లలను పనిలో పెట్టుకోవడం అంటే వారి హక్కులకు భంగం కలిగించడమే. బాల్యవివాహాలను చేయడం లేదా ప్రోత్సహించడం, అక్రమంగా పిల్లలను దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా శిక్షార్హులవుతారు. పిల్లల హక్కులకు, వారి భద్రతకు ఎలాంటి భంగం కలిగినా సీడబ్ల్యుసీ సహించదు. పిల్లలు ఎక్కడైనా సమస్యల్లో ఉంటే 1098 లేదా 9177362072కు ఫోన్ చేయవచ్చు. వరంగల్ ఆటోనగర్ జువైనల్ హోంలో ఉన్న సీడబ్ల్యుసీ కార్యాలయానికి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు.



లక్నెపల్లిలోని రైస్‌మిల్లులో స్వాధీనం చేసుకున్న పురుగు మందులను పరిశీలిస్తున్న జేడీఏ ఉష

రూ.43లక్షల పురుగు మందులు స్వాధీనం

నర్సంపేట కేంద్రంగా ఇతర జిల్లాలకు.. జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో దాడులు

నర్సంపేట (వరంగల్ రూరల్ జిల్లా) : నర్సంపేట కేంద్రంగా మండలంలోని మహేశ్వరం, లక్నెపల్లి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు లైసెన్‌ లేకుండా పురుగు మందులను మహబూబాబాద్, సూర్యాపేట,వరంగల్ తదితర జిల్లాలకు తరలించి అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో మహేశ్వరం, లక్నెపల్లి గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి రూ.43లక్షల విలువైన వివిధ రకాల పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వ్యవసాయాధికారి ఉష ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏవో యాదగిరి, ఏఈవో మెండు అశోక్‌తో కలిసి నర్సంపేట మండలం మహేశ్వరం, లక్నెపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన పురుగు మందులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లక్నెపల్లిలోని దుర్గేశ్వర రైస్‌మిల్లు గోదాములో నిల్వ ఉన్న 5,018 కిలోల ఫ్లోరైడ్ మందులను, 20 లీటర్ల గ్లైకోసెట్, 250 లీటర్ల క్లోరిఫైరిపాస్, 66 లీటర్ల ఎండి మిథాలిన్, 800లీటర్ల సైహోత్రిన్ పురుగు మందు డబ్బాలను పరిశీలించారు. అలాగే మహేశ్వరానికి చెందిన కర్నాకర్‌అనే వ్యక్తి ఇంట్లో 410 కిలోల అడ్రాజిన్ కలుపు మందు, 580 లీటర్ల మిథాలిన్ అనే కలుపు మందును స్వాధీనం చేసుకున్నట్లు ఉష వివరించారు. లక్నెపల్లి శివారు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో నిల్వ చేసిన 7,750 కిలోల ఫ్లోరైడ్ గుళికల డబ్బాలు, 5వేల కిలోల నీమ్‌గోల్డ్ గుళికలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో రూ.43లక్షల విలువైన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పురుగు మందులను పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉష పేర్కొన్నారు.

జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులోనే

● గట్టమ్మ వద్ద ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్ ● మొదటి విడతగా 120 ఎకరాల కేటాయింపునకు సన్నాహాలు

ములుగు (జయశంకర్ జిల్లా) : ప్రతిష్టాత్మక జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ములుగు వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గిరిజన వర్సిటీ ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయం పరిసరాల్లో నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ సంకేతాలు అందాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుఖ్‌బీర్‌సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం స్థల పరిశీలనకు వచ్చిన విషయం తెలిసిందే.

గట్టమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను ప్రత్యేకబృందానికి వివరించారు. సంతృప్తి వ్యక్తం చేసిన బృందం కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్‌దత్ ఎక్కా ఆదేశాల మేరకు బుధవారం ములుగు సబ్‌కలెక్టర్ వీపీ.గౌతమ్ గట్టమ్మ పరిసరాలను పరిశీలించారు.

357 ఎకరాల ప్రభుత్వ భూమి..

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గట్టమ్మ దేవాలయ పరిసర ప్రదేశం అనుకూలమైందిగా గుర్తించిన కేంద్రబృందం సూచనల మేరకు అక్కడి 837 సర్వే నెంబర్‌లో 357 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ములుగు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఈ సర్వే నెంబర్‌లో గతంలోనే ఎక్కువ మొత్తం పేదలకు అసైన్డ్ చేశారు. సబ్‌కలెక్టర్ వీపీ.గౌతమ్ తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, సర్వేయర్ రాజారమేష్‌తో కలిసి బుధవారం జరిపిన సర్వేలో 120ఎకరాలు ఎవ్వరి ఆధీనంలో లేనట్లు తేల్చారు. మొదటి విడతగా ఈ భూమిని యూనివర్సిటీ కోసం కేటాయించేందుకు నిర్ణయించారు. మిగతా అసైన్డ్ భూమి సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.కాగా, వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం ప్రభుత్వ స్థలం 357 ఎకరాలే ఉంది. మిగతా 143 ఎకరాలను పక్కనే ఉన్న అటవీశాఖ ఆధీనంలోని భూములను సేకరించనున్నారు. ఇందుకోసం భూమికి భూమి కేటాయించాల్సి ఉండగా మండలంలో ఏఏ ప్రాంతాల్లో రెవెన్యూ స్థలాలు ఉన్నాయి? అటవీశాఖకు ఎక్కడ కేటాయించాలి? అనే విషయాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.



గట్టమ్మ వద్ద గల ప్రభుత్వ భూమిలో మ్యాప్‌ను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్

ములుగుకు జాతీయ స్థాయి గుర్తింపు..

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించనుంది. దేశంలో తొలి గిరిజన వర్సిటీ మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డుల కెక్కనుంది. ఆదివాసీ సంప్రదాయాలతో రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత వన్నె వచ్చినట్లవుతుంది. ఈ ప్రభావం వెనుకబాటుకు గురైన ములుగు అభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



భారీ చెట్టును తొలగిస్తున్న స్థానికులు

భారీ వర్షానికి నేలకొరిగిన వృక్షాలు

తాడ్వాయి(జయశంకర్ జిల్లా) : తాడ్వాయి మండలకేంద్రంలో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కాటాపూర్ రహదారిపై భారీ వృక్షాలు నేల కూలాయి. ఇటీవల మిషన్ భగీరథ పైపులైన్, ఇంటర్నెట్ సౌకర్యం కోసం కందకాలు తీస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించి పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు, సంబంధిత అధికారులు పడిపోయిన చెట్లను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

బీ ఫార్మసీ, ఎల్ఎల్‌బీ ఫలితాల విడుదల

కేయూ క్యాంపస్(కాళోజీ జంక్షన్) : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మార్చి నెలలో జరిగిన బీఫార్మసీ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్, మూడు సంవత్సరాల ఎల్ఎల్‌బీ మొదటి సెమిస్టర్, ఐదు సంవత్సరాల ఎల్ఎల్‌బీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారులు ఎస్.మహేందర్‌రెడ్డి, వి.రాంచంద్రం తెలిపారు. ఆయా గ్రూపుల విద్యార్థులు మార్కుల జాబితాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని వారు పేర్కొన్నారు.

ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాకాల అభివృద్ధి

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సరస్సు కట్టపై బ్యాటరీ వాహనం, సైకిల్ సవారి ప్రారంభం



పాకాల సరస్సు కట్టపై బ్యాటరీ వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్

ఖానాపురం(వరంగల్ రూరల్ జిల్లా) : దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాకాల అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మండలంలోని పాకాల సరస్సు వద్ద బుధవారం అటవీశాఖ, ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలోనిర్వహించిన హరితవనాలు కార్యక్రమంలో భాగంగా సంగెం కాలువ సమీపంలో సీసీఎఫ్ ఎంజే అక్బర్, సీపీ సుధీర్‌బాబు, డీసీపీ ఇస్మాయిల్, డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వో పురుషోత్తం హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాకాలలో అటవీశాఖ అతిథిగృహంతో పాటు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం, సైకిళ్లను, బోరుమోటార్, సోలార్ లైట్ల ప్రారంభించారు. కొద్దిసేపు సైకిళ్లపై సరదాగా తిరిగారు. అనంతరం పాకాల అటవీ ప్రాంతంలో కలెక్టర్‌తో పాటు అధికారులు సీడ్‌బాల్స్‌ను చల్లారు.

పాకాలలో కాలుష్యం నివారణ కోసం బ్యాటరీ వాహనం, సైకిళ్లను ప్రవేశపెట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసం సైక్లింగ్‌తో కలుగుతుందని అన్నారు. కాగా, కట్టపై ప్రవేశ రుసుం వసూలు చేయడం మూలంగా స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, సడలింపు ఇవ్వాలని ఎంపీపీ రవీందర్‌రావు సీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత అశోక్‌నగర్ గ్రామంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు, నిర్మాణాలను వేగవంతం చేసి 100 శాతం పూర్తిచేసి గ్రామాలు ఓడీఎఫ్ సాధించేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజాల సాయిలు, ఆర్డీవో రవి, ఏసీపీ మురళీధర్, సీఐ కిషన్, ఎస్సై గురుస్వామి, ఎఫ్ఆర్వో రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ రజని, ఎంపీడీవో శంకర్, ఎంఆర్ఐ నవీన్, అటవీశాఖ సిబ్బంది వసీం, గౌస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కుమారుడి వివాహానికి సీఎంను ఆహ్వానించిన స్పీకర్



సీఎం కేసీఆర్ దంపతులకు పుష్పగుచ్ఛం అందిస్తున్న స్పీకర్ దంపతులు

భూపాలపల్లి, ఆంధ్రజ్యోతి : తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 11వ తేదీన స్పీకర్ మూడవ కుమారుడు సిరికొండ క్రాంతికుమార్-నవ్యలవివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్ హాల్‌లో జరిగే వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యలకు ఆహ్వాన పత్రికలు అందించారు. స్పీకర్ మధుసూదనాచారితో పాటు సతీమణి ఉమాదేవి, కుమారుడు క్రాంతికుమార్‌లు కుటుంబసమేతంగా వివాహానికి ఆహ్వానించారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : సీపీఐ

గార్ల: ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటాలు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి జె.వెంకన్న పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తు బడా పెట్టు బడిదారుల కోసం పని చేస్తు న్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధరల్లేక వ్యవసాయరంగం నిర్వీర్యం అవుతున్నాయని, రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమాలు నిర్మాంచాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో సీపీఐ మండల నాయకులు వై లక్ష్మీనారాయణ, పంజా కోటయ్య, కృష్ణమూర్తి, పల్లా కోటి పాల్గొన్నారు.

పబ్లిక్ వాయిస్..

డ్రైనేజీలను శుభ్రపర్చాలి



జెన్ని భద్రం మానుకోట

జిల్లా కేంద్రంలోని సైడ్ డ్రైనేజీలను శుభ్రపర్చాలి. వర్షాకాలంలో మురికి కుంటలు, నీటి కాలువల్లో చెత్తచెదారం చేరి ఉంటే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మున్సిపల్ అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలి.

-మహబూబాబాద్ రూరల్

ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలి

కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు

గార్ల: దళితులపై రోజురోజుకి పెరుగుతున్న అగ్రకుల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలని కుల వివక్షత పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్రకార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పినిరెడ్డిగూడెంలో బుధవారం జరిగిన దళితుల సామూహిక వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతు దేశాన్ని కాషాయికరణ చేయాలనే మోదీ కుటిల పాలనలో కుల దురంహకార శక్తులు పెట్రేగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రోల్ మోడల్‌గా చెప్పుకునే గుజరాత్‌లో దళితులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికి అంటరాని తనం కొనసాగిస్తు అనాగరీక పాలనకు బాటలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. గోమాంసం పేరుతో వివాదాన్ని రాజేసి దళితులపై అప్రకటిత వెలివేతను కొనసాగించడం సిగ్గుచేటన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలోను దళితులపై వివక్ష కొనసాగడం విచారకరమన్నారు. దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని అటకెక్కించారన్నారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, ఎల్లయ్య, శ్రీనివాస్, ఉపేందర్, గోపాలపురం సర్పంచ్ బుజ్జి, ఎంపీటీసీ పద్మ, వెంకటేశ్వర్లు, కొండయ్య, పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు

ఎమ్మెల్యే నాటిన మొక్కకు దిక్కు లేదు

డోర్నకల్: హరితహారంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాటిన మొక్కకు రక్షణ లేక పోవడంతో ఆ మొక్కను పశువులు మేశాయి. ఎమ్మెల్యే నాటిన మొక్కకు ట్రీ గార్డు కాని కంచె గాని ఏర్పాటు చేయక పోవడంతో పశువులకు ఆహారంగా మారింది. ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటినప్పటికి సంబంధిత అధికారులు మాత్రం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.



వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎమ్మెల్యే నాటిన మొక్క

హలో.. హలో..

మహబూబాబాద్ మండల పాఠశాలల హెచ్‌ఎంల ఫోన్ నెంబర్లు

ఎస్. బద్రినారాయణ, మాదాపురం:	9440140888
కె. వెంకటరాజు,మల్యాల:	8106602206
వెంకన్న,మహబూబాబాద్:	9885059269
ఎం.రవీందర్,మదుపుగల్ :	9849041723
కనకయ్య,శనిగపురం :	9440686411
శ్రీనివాస్, వేంనూరు:	9440948579
రఘుపతి,బ్రాహ్మణపల్లి :	9908476184
శ్రీకళ, కొత్త రెడ్యాల :	8790529302
భాగ్యమ్మ మహబూబాబాద్:	9492872984
నర్సయ్య, మహబూబాబాద్:	9490580393
అమరావతి, అనంతారం:	9989732304

-మహబూబాబాద్ రూరల్

విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి



గాంధీనగర్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రీతిమీనా

కలెక్టర్ ప్రీతిమీనా

కొత్తగూడ : విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ ప్రీతిమీనా ప్రిన్సిపాల్‌కు సూచించారు. మండలంలోని గాంధీనగర్‌లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయాలని అన్నారు. స్వచ్ఛమైన నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను నిత్యం శుభ్రపరచాలని సూచించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థినులతో మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సమస్యలేమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కలెక్టర్‌ను కోరారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉప్పలయ్య, ప్రిన్సిపాల్ అరుణశ్రీ, ఎంపీడీవో జయరాంనాయక్ పాల్గొన్నారు.

సర్వే నెంబర్ సవరణ వేగవంతం చేయాలి

డోర్నకల్ : మండలంలో సర్వే నెంబర్ల సవరణ పనులను వేగవంతం చేయాలని జేసీ దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఉయ్యాలవాడ గ్రామశివారు గుర్రాలకుంట తండాలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు సర్వే నిర్వహిస్తుండగా జేసీ పరిశీలించారు. పహాణీ ప్రకారం సర్వే నెంబర్లు ఏవిధంగా ఉన్నాయో వాటి ప్రకారమే మోఖాపై ఉండేలా చూడాలన్నారు.

కుల బహిష్కరణపై విచారణ

బయ్యారం : మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పందిపెడ గ్రామంలో సోలం భద్రయ్య భూమిని అదే గ్రామానికి చెందిన భూక్య లక్ష్మీ బలవంతంగా ఆక్రమించుకొని కుల బహిష్కరణ చేపించిన విషయంపై బుధవారం రెవెన్యూ శాఖ విచారణ చేపట్టింది. తుడుందెబ్బ నాయకులు వీసం వెంకటేశ్వర్లు, కోరం శేషయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రయ్య భూమిని లక్ష్మీ అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గ్రామంలోని కొందరి అండదండలతో భద్రయ్యకు జరిమాన విధించి కులబహిష్కరణ చేయించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై బాధితుడు ఐటీడీఏ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్‌ఐ చందర్‌రావు, సర్వేయర్ సంజీవ్ కుల బహిష్కరణపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

ఆస్పత్రి సమాచారం

జిల్లా ఆస్పత్రిలోసూపరింటెండెంట్ డాక్టర్ భీమ్‌సాగర్, ఆర్‌ఎంవో డాక్టర్ జగదీశ్వర్ లు అందుబాటులో ఉంటారు. వైద్యులు చంద్రశేఖర్, సురేందర్, ఇ.వెంకటేశ్వర్లు, ఈ.వెంకటేశ్వర్లు, బాలునాయక్, సాయిబాబా మానునాయక్, రాజ్‌కుమార్, మధుసూదన్‌రావు, వైదేహి, శిరీష్‌కుమార్, వినీల్‌రెడ్డిలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఓపీలో విధులు నిర్వహిస్తారు. గైనకాలజీ విభాగంలో డాక్టర్లు కవిత, పూర్ణిమ, వీరన్న, ప్రత్యేక నవజాతశిశువు కేంద్రంలో ప్రమోద్‌రెడ్డి, ప్రవంతి, భవానిచక్రవర్తి, రేఖలు వైద్య సేవలందిస్తారు. **గురువారం** డాక్టర్ శిరీష్ అందుబాటులో ఉంటారు.

-మహబూబాబాద్ క్రైం

మండలంలో ఎమ్మెల్యే కనకయ్య సుడిగాలి పర్యటన

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

బయ్యారం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. మొత్తం మూడు పంచాయతీల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తొలుత ఇర్సులాపురం పంచాయతీ పరిధిలో తెలంగాణ ఉద్యమకారుడు, అడ్వకేట్ రూపిరెడ్డి రవీందర్ రెడ్డి విగ్రహాప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన అనంతరం 13మంది యాదవులకు గొర్రెలను పంపిణీ చేశారు. రామచంద్రాపురం పంచాయతీ నూతన బిల్డింగ్ కార్యాలయాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. కొత్తగూడెం పంచాయతీలో మాజీ సర్పంచ్ ఆరెం నాగేశ్వరరావు నేతృత్వంలో ఎన్డీ పార్టీకి చెందిన 21కుటుంబాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. కాగా మండలంలోని ఇర్సులాపురం, గౌరారం, బాలాజీపేట, వెంకట్రాంపురం, బయ్యారం, కొత్తపేట, కంబాలపల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 75యూనిట్ల కింద లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి హరీష్‌రెడ్డి తెలిపారు.



ఇర్సులాపురంలో గొర్రెలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కనకయ్య

కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు కాకి భిక్షం, ఏఱ జయపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ శ్రేణులు రాసమల్ల నాగేశ్వరరావు, ఏనుగుల ఐలయ్య, అంగోత్ శ్రీకాంత్‌నాయక్, మంగీలాల్, వెంకటేశ్వర్లు, నరేష్, రమణ, మోతీలాల్, రాజు, సీతారామిరెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు.


ఘనంగా పింగళి వెంకయ్య జయంతి

గార్ల : జాతీయ పతాక రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్య 139వ జయంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గార్లలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆపార్టీ ఇల్లందు ఏ బ్లాక్ అధ్యక్షుడు జర్పుల భీముడు నాయక్ పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలేసి నివాళర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, రామకృష్ణరావు, శ్రీనివాస్, కామంచి, బాలరాజు, యాదగిరి, జవహర్, ఉపేందర్, రమేష్, తారాచంద్ పాల్గొన్నారు.

ఇఫ్టు జిల్లా కమిటీ ఎన్నిక

బయ్యారం : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టు) జిల్లా కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకునారు. బయ్యారంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఇఫ్టు రాష్ట్ర నాయకులు సీతారామయ్య అధ్యక్షతన సంఘం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా ఏపూరి వీరభద్రం, ప్రధానకార్యదర్శిగా బిల్లకంటి సూర్యం, ఉపాధ్యక్షుడిగా జక్కుల యాకయ్య, సహాయకార్యదర్శిగా బలరాం, కోశాధికారిగా దొడ్డి తిరుమలేశ్‌ను ఎన్నుకున్నారు.





వీరభద్రం, సూర్యనారాయణ

జాగృతి మండల కన్వీనర్‌గా జంపన్న

కొత్తగూడ : తెలంగాణ జాగృతి మండల కన్వీనర్‌గా ఎదుళ్ళపల్లి గ్రామానికి చెందిన ఆవుల జంపన్నను నియమించినట్లు ఆసంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.



'తినుబండారాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు'

డోర్నకల్: రైల్వే స్టేషన్ స్టాళ్లలో తినుబండారాలు కల్తీ చేసి విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డోర్నకల్ రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌గోపాల్ హెచ్చరించారు. స్థానిక రైల్వే స్టేషన్‌లోని మూడో నెంబర్ ప్లాట్‌ఫారంలోని స్టాళ్లను బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన తినుబండారాలు, కూల్ డ్రింక్స్ విక్రయించరాదని అన్నారు. నిబంధనల ప్రకారం టిఫిన్‌లు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ టీకే. సురేష్‌కుమార్, జీఆర్పీ ఎస్సై ఉపేందర్‌రావు, స్టేషన్ మాస్టర్ హరిరాం పాల్గొన్నారు.

బీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్

గార్ల: బీజేపీ అనుబంధం బీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా జంపాల శ్రీనివాస్‌ను నియమిస్తు ఆసంఘం జిల్లా అధ్యక్షుడు జలగం వెంకన్న బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శరవేగంగా.. కాళేశ్వరం..

ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి

- వచ్చే జూన్‌కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కసరత్తు
- ఖరీఫ్‌కు సాగునీరు అందించడమే లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ , కన్నెపల్లి వద్ద పంపుహౌస్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేరుగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు ప్రాజెక్టు వద్దే తిష్టవేసి పనులు చేయిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఆరు నెలల ముందుగానే లక్ష్యాన్ని ఛేదించాలని భావిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మోటార్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో సైతం ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

గోదావరిని ఒడిసిపట్టేందుకు..

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. గోదావరిపై బ్యారేజీ నిర్మాణంతో ఇటు గోదావరి, అటు ప్రాణహిత నీటిని ఒడిసిపట్టేలా మేడిగడ్డ వద్ద 1628 మీటర్ల పొడవు.. 100మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తున్నారు.

11 మోటార్ల ఏర్పాట్లు..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే గోదావరి బ్యాక్ వాటర్ కాళేశ్వరం వరకు చేరుకోనుంది. దీంతో 16.7 టీఎంసీల గోదావరి జలాలు మేడిగడ్డ నుంచి కాళేశ్వరం మధ్యలో నిల్వ అవుతాయి. ఈ నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద సుమారు రూ.2,952 కోట్లతో పంపుహౌస్ నిర్మాణం చేపడుతున్నారు. కన్నెపల్లి వద్ద గోదావరి 92మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. గోదావరి శివారు నుంచి 426 మీటర్ల పొడవు అప్రోచ్ కెనాల్‌ను పంపుహౌస్ వరకు నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి నీరు హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకుంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంపుహౌస్‌లోని మోటార్ల వరకు చేరేలా ఫోర్‌బే నిర్మాణం చేపట్టారు. సుమారు 351 మీటర్ల పొడవులో ఈ ఫోర్‌బే నిర్మిస్తున్నారు. ఈ ఫోర్‌బేలో రోజుకు 2 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటినే మోటార్ల ద్వారా అన్నారం బ్యారేజీకి ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 11 మోటార్లను విదేశాల నుంచి తెప్పించి, బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాళేశ్వరం డీఈ సూర్యప్రకాష్ తెలిపారు.

విదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం..

అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లోని పంపుహౌస్‌ల వద్ద అవసరమయ్యే మోటార్లను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్ జర్మనీ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. మోటార్లతోపాటు ఎలక్ట్రో మెకానికల్ పరికరాల దిగుమతి విషయంలో పలు విదేశీ ఉత్పత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది.

మార్చి నాటికే ట్రయల్‌రన్

వచ్చే ఏడాది మార్చి నాటికే కాళేశ్వరం ప్రాజెక్టు సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపుహౌస్ పనులు మార్చిలోగా పూర్తి చేసి, అదే నెల చివరికల్లా ట్రయల్‌రన్ చేపడతాం. మార్చిలో ట్రయల్‌రన్ పూర్తైన తరువాత జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి, ఖరీఫ్‌కల్లా గోదావరి జలాలు సాగుకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కన్నెపల్లినుంచి అన్నారం బ్యారేజీకి నీటిని తరలించేందుకు అటవీ మార్గంలో అవసరమైన భూమిని వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే అనుమతులు ఇచ్చింది.

- వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్టు




వ్యవసాయ మార్కెట్లలో.. ఇక రైతే రాజు



“ దేశానికి అన్నం పెట్టే రైతే రాజు.. కానీ ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్లలో కమీషన్ ఏజెంట్లే రాజ్యమేలుతున్నారు ! వాళ్లు చెప్పిందే రేటు.. ఎంపిక చేసిందే నాణ్యత అనేలా పరిస్థితి ఉందిప్పుడు..

కొత్త మార్గదర్శకాలు ఏమంటున్నాయ్..

- రూ.5వేలు చెల్లించి 10 సంవత్సరాల కాలపరిమితి గల లైసెన్సు పొందినవారు దేశంలోని ఏ వ్యవసాయ మార్కెట్‌కైనా వెళ్లి తక్కువ ధరకు అమ్ముడుపోయే పంటను కొనొచ్చు.
- ఒకవేళ కమిషన్ ఏజెంట్ లైసెన్సు పొందాలంటే రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఈ మార్కెట్లలో కనీసం రూ.3 కోట్ల వ్యయంతో కనీస మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.
- వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా మార్కెట్‌లో ఉన్న సరుకును కొనొచ్చు. ఆన్‌లైన్‌లోనే ఈ- పర్మిట్‌ను తీసుకోవడంతో పాటు, సంబంధిత చెల్లింపులు కూడా జరపొచ్చు.
- రైతుల నుంచి సరుకును కొన్న వెంటనే సంబంధిత మార్కెట్ ఫీజును పంట కొన్న వ్యక్తి చెల్లించాలి. ఆ తర్వాతే సరుకును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ వ్యాపారి నుంచి మరొకరు సరుకు కొంటే మార్కెట్ ఫీజును అమ్మిన వ్యక్తి చెల్లించాలి.



వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాల సందర్భంగా జరిగే దోపిడీని అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ మార్కెటింగ్ విధానం (ఈ- నామ్)లోని కఠినతరమైన మార్గదర్శక సూత్రాలను సరళీకరించింది రాష్ట్ర సర్కారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 1966 నాటి మార్కెటింగ్ చట్టంలోని లోటుపాట్లను అధిగమించేందుకు దోహదపడే పలు నిబంధనలను మార్కెటింగ్ శాఖ నూతన మార్గదర్శక సూత్రాల్లో చేర్చింది. ఒకటి, రెండు రోజుల్లో దీని అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.

హన్మకొండ, ఆంధ్రజ్యోతి

- దళారులు, కమిషన్ ఏజెంట్ల ఆధిపత్యానికి చెక్
- ఏ మార్కెట్‌లోని సరుకునైనా.. దేశంలోని ఏ వ్యాపారైనా కొనే అవకాశం
- పంటలకు దక్కనున్న గిట్టుబాటు ధర
- నూతన మార్గదర్శక సూత్రాలు జారీచేసిన మార్కెటింగ్ శాఖ
- కొత్త నిబంధనల అమలుకు త్వరలో నోటిఫికేషన్?

కమీషన్ ఏజెంట్లు రాజ్యమేలే ధోరణికి స్వస్తిపలికేలా, రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నూతన మార్గదర్శకాలు ఇటీవల విడుదల చేసింది. స్థానిక సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతుల మేళవింపుగా కొత్త నిబంధనల చిట్టా ఉన్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌లలో జరుగుతున్న నిలువు దోపిడీకి కళ్లెం పడితేనే కొత్త నిబంధనలు కొంతమేర ఆశాజనక ఫలితాలు ఇస్తాయని భావించొచ్చు.

ప్రస్తుత పరిస్థితిదీ..

ప్రస్తుతం రైతు పంటను అమ్ముకోవాలంటే వ్యవసాయ మార్కెట్ యార్డుకు సరుకును తీసుకురావాలి. అక్కడున్న కమిషన్‌దారుడికే సరుకు విక్రయించాలి. వారు చెప్పిన ధరకే సరుకును అమ్మాలి. అమ్మిన సరుకుకు డబ్బును కమిషన్‌దారుడు ఇచ్చినప్పుడే రైతు తీసుకోవాలి. మార్కెట్‌లలో కమిషన్‌దారుల దందా కొనసాగుతోంది. ఇప్పుడు అమలులో ఉన్న మార్కెటింగ్ విధానంలో అనేక లొసుగులు ఉన్నాయి. కమిషన్‌దారులు తాము కొన్న సరుకు వెంటనే డబ్బు చెల్లించడం లేదు. రైతులు నెలరోజులు ఆగాల్సివస్తోంది. అమ్మిన రోజే డబ్బులు చెల్లించాలంటే రూ. 2 చొప్పున వడ్డీ మినహాయించుకొని రైతులు తీసుకునే పరిస్థితి ప్రస్తుతముంది. మార్కెట్‌లో కమీషన్‌దారులు, ఏజెంట్లు, దళారులు అధికారులతో కుమ్మక్కయి జీరో దందాకు పాల్పడుతున్నారు. మార్కెట్‌లోకి సరుకు పెద్ద మొత్తంలో వస్తే ఇక కమీషన్‌దార్ల పంట పండినట్టే. వ్యాపారులంతా సిండికేట్ అవుతారు. ధరను అమాంతం తగ్గిస్తారు. వారు నిర్ణయించిన ధరకే రైతులు సరుకును అమ్మాల్సిందే. లేకుంటే కొనుగోళ్లు నిలిచిపోయి రైతు మూడు, నాలుగు రోజుల దాకా మార్కెట్‌లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందిప్పుడు. కొత్త మార్గదర్శక సూత్రాలతో ఈ అక్రమాలకు అడ్డుకట్టపడనుంది.

గణనీయంగా పెరగనున్న ఆదాయం..

కొత్త మార్గదర్శక సూత్రాలు అమల్లోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లకు క్రయవిక్రయాల ద్వారా సమకూరే ఆదాయం పెరుగనుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 14 రెగ్యులేటెడ్ మార్కెట్లు ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఒకే మార్కెట్, ఆసియాలో కెల్ల అతిపెద్దదయిన ఎనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఉన్నాయి. ఈ మార్కెట్‌లో ఏటా రూ.1200 కోట్ల మేరకు వ్యాపారలావాదేవీలు జరుగుతాయి. ఉమ్మడి అన్ని జిల్లాలో మొత్తంగా రూ.2వేల కోట్ల మేరకు పంట సరుకుల క్రయవిక్రయాలు జరుగుతాయి.

స్వేచ్ఛా విపణికి బాటలు..

పెద్ద మొత్తంలో పంట సరుకు కొనాలనుకునే వ్యాపారులు మార్కెట్‌లోనే కాదు ప్రైవేటుగానూ కొనొచ్చనే నిబంధన కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం బీపీటీ రకం ధాన్యం ధర క్వింటాకు రూ.1800 ఉందనుకుందాం. 2 నెలల క్రితం కమిషన్ ఏజెంట్ల సిండికేట్ వల్ల ఈ ధర రూ.1400 మాత్రమే పలికింది. త్వరలో కొత్త నిబంధనల ప్రకారం 'ఈ-నామ్' తరహాలో సరుకుల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడనున్నారు. దీంతో స్వేచ్ఛావిపణికి అవకాశం లభిస్తుంది. ఈ పరిస్థితి ఉండి ఉంటే బీపీటీ రకం ధాన్యం ధర రూ.1900, అంతకు ఎక్కువ పలికేది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అందుకు అవకాశం లేదు. కమిషన్ ఏజెంట్ల మాటే రైతులకు శిరోధార్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త మార్కెటింగ్ విధానం ప్రకారం నామమాత్రపు లైసెన్సు ఫీజుతో రైతుకు రూ.1700 లేదా అంతకన్నా ఎక్కువ చెల్లించి ఎవరైనా ధాన్యం కొనచ్చు. కూరగాయల విషయానికి వస్తే నేరుగా కొనుగోలు చేసే అవకాశం వల్ల తక్కువ ధరకు దొరుకుతాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్లకు అవసరమైన కూరగాయలు, ఇతర సరుకులు మార్కెట్ల నుంచి నేరుగా తక్కువ ధరకు కొనొచ్చు. దీని వల్ల ప్రభుత్వానికి ప్రజాధనం కొంత ఆదా అవుతుంది.



రైళ్లో ఊడ్చుకుంటూ భిక్షాటన చేస్తున్న మహిళ

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కూర్చొని మత్తు కలిగించే ద్రావణాన్ని పీల్చుతున్న యువకుడు

చీప్ మత్తు జీవితం చిత్తు

ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్

- వైట్‌నర్, తదితర ద్రావణాల మత్తులో జోగుతున్న పలువురు
- రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్న వందలాది మందికి ఇదే వ్యసనం
- పట్టించుకోని రైల్వే అధికారులు
- అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు శూన్యం

రాష్ట్రాన్నే కుదిపేస్తున్న డ్రగ్స్ వాడకం.. సిట్ దర్యాప్తులో సినీ పెద్దల పాత్ర.. ఉత్కంఠకు గురిచేసే అంశాలే.. మరోకోణంలో ఎవరికీ పట్టని రైల్వేలైన్‌లపై మత్తులో తేలిపోతూ.. బాల్యం మొదలుకుని యువతరం చిత్తవుతోంది. వీరిపై నియంత్రణ ఎవరిది? అనే ప్రశ్న సగటు రైలు ప్రయాణికుడిని ఆలోచింపజేస్తోంది. పెద్దల డ్రగ్స్‌పై ఏ స్థాయిలో దృష్టి సారిస్తున్నారో.. అదేస్థాయిలో మత్తు భూతం నుంచి పేదలు, అనాథలను రక్షించాల్సిన ఆవశ్యకతపై సర్కారు ఆలోచించాల్సిన ఆస్కారం ఉంది.

ఎక్కడ పుట్టారో... ఎక్కడ పెరిగారో... ఎక్కడికి ప్రయాణిస్తున్నారో తెలియని తనంలో నలుగురు కలిస్తే ఒక జట్టు... ఏ పూటకాపూటే యాచించగా వచ్చింది తిని మరో పూట కడుపు మాడ్చుకుంటూ దీనాతిదీనంగా జీవనం గడుపుతున్నారు. ఇలా జట్టు కట్టిన బాలలు తెలియనితనంలోనే 'మత్తు'కు బానిసవుతున్నారు. జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. జల్లు కురిస్తే... హరివిల్లు విరిస్తే... అది తమకోసమేనని సంబురపడే బాల్యంలో తోటి పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటే రైల్వే లైన్లపై తిరుగాడే అనాథ బాలలు, యువకులు మాత్రం రాత్రనకా, పగలనకా రైళ్లలో బోగీలు శుభ్రం చేస్తూ తారసపడుతున్నారు. భిక్షాటన చేయగా వచ్చిన కొద్దిపాటి మొత్తంతో మత్తుకలిగించే ద్రావణాలు కొని తాగేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

200 మంది.. కేరాఫ్ ప్లాట్‌ఫామ్‌లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ రైల్వే స్టేషన్‌లలో దాదాపు 200 మందికిపైగా కన్పించే అనాథ బాలలు ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ... కదిలిస్తే... కన్నీటి వ్యథలే.. జలజలారాలుతాయి. కానీ వీరందరికీ అయిన అలవాటు మాత్రం ఒక్కటే... నిత్యం పడిన కష్టాన్ని మరువడానికి కొందరు.. పక్కవాడి మీద కసి తీర్చుకోవడానికి ఇంకొందరు.. కొంచెం సేపు తమను 'గమ్మత్తు' లోకంలో తేలియాడేలా చేసే ప్రాణాంతక ద్రావణాలను వాడుతున్నారు. రైల్వే స్టేషన్లకు ఇరువైపులా వెలసిన కిరాణా దుకాణాలు, బుక్ స్టాళ్లలో రూ.30 నుంచి రూ.40 దాకా ధరపలికే వైట్‌నర్ ఎరోజ్ ఎక్స్ ఇంక్ రిమూవర్ బాటిళ్లను కొని, దస్తీపై ఆ ద్రావణాన్ని పోసుకొని వాసన పీల్చుతూ మత్తులోకి జారిపోతున్నారు. దీంతో బాల్యంలోనే అనాథ బాలల రక్తమాంసాలు కృశించిపోతున్నాయి. యువకులకు పట్టుమని మూడు పదుల వయసు నిండకముందే శ్వాసకోశ వ్యాధులొచ్చి ఎక్కడో ఓచోట పిట్టల్లా రాలుతున్నారు.

కళ్లు కైపెక్కి.. నిద్ర మత్తులోకి

ఇటీవల కాలంలో వైటనర్ ఎరోజ్ ఎక్స్ ఇంక్ రిమూవర్ బాటిళ్లు దొరకడం గగనమైంది. దీంతో అదే ధరలో లభిస్తున్న తోలు వస్తువులు, వాహనాల సీట్లు, బ్యాగులు, డేకోలం అతికించేందుకు వివిధ పేర్లతో లభించే మత్తుకలిగించే ద్రావణాలను కొని నలుగురు కలిసి రైల్వే స్టేషన్ గోడ పక్కనో, సమీపంలో మూసిఉన్న దుకాణాల ఎదుటో కూర్చుని లిక్విడ్ వాసన పీల్చుతున్నారు.

పీల్చిన వెంటనే కళ్లు బరువెక్కుతూ మైకంలో తేలియాడుతుంటే అదో అనుభూతిగా ఆస్వాదిస్తూ పక్కోడికి అందిస్తున్నారు. మరికొందరు కైపెక్కిన కళ్లతో నిద్రలోకి జారిపోతున్నారు. తెలియనితనంతో రోజురోజుకు మృత్యువుకు చేరువవుతున్నారు. వీరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత, అప్రమత్తులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

న్యూరో సైకిక్‌గా మారే అవకాశాలు..



టాల్విన్ రసాయనంతో తయారైన ఎరోజ్ ఎక్స్ ఇంక్ రిమూవర్ వైట్‌నర్ డైల్యూట్ సొల్యూషన్ లేదా తోలు, రబ్బర్, డెకోలం వస్తువులను అంటించేందుకు వాడే ద్రావణాలు, ప్లైవుడ్ రెడ్‌గమ్ వంటి వాటిని పీల్చేవారు న్యూరో సైకిక్‌గా మారుతారు. దీనికి అలవాటుపడిన వారు తమ దగ్గర ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భావించి వికృత చేష్టలు చేస్తుంటారు. అనతికాలంలోనే ఊపిరితిత్తులు చెడిపోయి మృత్యువాత పడతారు. అవగాహన కల్పించి మత్తు కలిగించే పదార్థాల వాడకం నుంచి రక్షించొచ్చు.

- డాక్టర్ బానోతు నెహ్రూనాయక్, సీనియర్ ఫిజీషియన్

1 వ్యాక్సిన్ 2 వ్యాధులు దూరం

హన్మకొండ, ఆంధ్రజ్యోతి

- బాలలు తట్టు, రుబెల్లా బారినపడకుండా రక్షణ
- 17 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం

తట్టు(మీజిల్స్), రుబెల్లా(శరీరంపై మచ్చలు ఏర్పడే ఓ రకం వ్యాధి)ల బారి నుంచి చిన్నారులను కాపాడే రక్షణ వలయం ఏర్పడబోతోంది. ఈ రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఒకే వ్యాక్సిన్‌ను ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించనున్నారు. 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసుగల బాలలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. పిల్లలకు ఇదివరకే మీజిల్స్, రుబెల్లా(ఎంఎంఆర్/ఎంఆర్) టీకాలు విడిగా వేయించినా మళ్లీ ఇప్పుడు ఈ టీకాను వేయించాల్సిందే. ఆ తర్వాత సాధారణ టీకాలతో పాటు దీన్ని కూడా చిన్నారులందరికీ ఆస్పత్రుల్లో వేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు. అన్ని పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేస్తారు.

శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తలు ఈ టీకాలు వేస్తారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని ఎఎన్ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను సంప్రదించొచ్చు.

మరణానికి దారితీసే 'మీజిల్స్'..

మీజిల్స్‌ను వాడుక భాషలో తట్టు అంటారు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని కారణంగా చిన్నారులు న్యూమోనియా, విరేచనాలు, మెదడువాపు వ్యాధులకు గురవుతారు. ఒక్కోసారి మరణానికి దారి తీయొచ్చు. దగ్గడం, తుమ్మడం ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

మొహంపై మచ్చలా మొదలయ్యే రుబెల్లా..

రుబెల్లా వ్యాధి శరీరంపై మచ్చలు ఏర్పడే ఓ రకం వ్యాధి. రుబెల్లా వైరస్ బారినపడిన చిన్నారుల్లో తొలి దశలో మొహంపై మచ్చలు వస్తాయి. క్రమేణా అవి శరీరమంతటా వ్యాపిస్తాయి. గర్భస్త శిశువుకు రుబెల్లా వచ్చినప్పుడు.. అది తల్లికి కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఇది తల్లీ, బిడ్డ ఇద్దరికీ ప్రాణాపాయమే అని చెబుతున్నారు.



తట్టు



రుబెల్లా

'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానం ఎవరిది?

1. 'మ్యాన్ బుకర్ ప్రైజ్-2017' ఎంపిక జాబితాలో నిలిచిన భారత రచయిత్రి అరుంధతిరాయ్ రచించిన పుస్తకం?
ఎ) ద షేప్ ఆఫ్ ద బీస్ట్
బి) ద చెక్‌బుక్ అండ్ ద క్రుయిజ్ మిస్సైల్
సి) ద మినిస్ట్రి ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
డి) బ్రోకెన్ రిపబ్లిక్

2. ప్రధాని రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ఇటీవల వెలువడిన 'మన్ కి బాత్ ఎ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో'ను రచించింది?
ఎ) ఎన్.సి.ఉల్లేఖ్ బి) ఎ.సూర్యప్రకాశ్
సి) కె.సి.మాథుర్ డి) రాజేష్ జైన్

3. మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం?
ఎ) ఆగస్టు 2 బి) జూలై 30
సి) జూలై 25 డి) ఆగస్టు 8

4. డిఆర్‌డిఒ రూపొందించిన తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ ట్యాంక్?
ఎ) వైజయంతి
బి) మిథుల
సి) మంత్ర
డి) ఫారత్



5. డిఆర్‌డిఒకు సంబంధించి సరైనది?
ఎ) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
బి) స్థాపన - 1958 సి) డైరెక్టర్ - క్రిస్టోఫర్
డి) పైవన్నీ

6. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమంగా 8వ ర్యాంక్ ఎవరిది?
ఎ) సాయిప్రణీత్ బి) పారుపల్లి కశ్యప్
సి) కిదాంబి శ్రీకాంత్ డి) అజయ్ జయరాం

7. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్ పొందినది?
ఎ) సైనా నెహ్వాల్ బి) సయాలి గోఖలే
సి) పి.వి.సింధు డి) గుత్తా జ్వాలా

8. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?
ఎ) మద్రాస్ హైకోర్టు బి) అలహాబాద్ హైకోర్టు
సి) కేరళ హైకోర్టు డి) ముంబై హైకోర్టు

9. ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు సంబంధించిన సరైనది?
ఎ) 1958 నుంచి ప్రదానం బి) విభాగాలు - 6
సి) తొలి భారత గ్రహీత - ఆచార్య వినోబా భావే (1958) డి) పైవన్నీ

10. అండర్ 19 ఆసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు 2018లో ఆతిథ్యం ఇస్తున్న దేశం?
ఎ) ఇండోనేషియా బి) ఇండియా
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

11. ఇటీవల మరణించిన ఎన్.ధరంసింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?
ఎ) పంజాబ్ బి) హర్యానా సి) కర్ణాటక డి) మహారాష్ట్ర

12. దేశంలోనే తొలిసారిగా 'ఆన్ గో' అనే మొబైల్ ఆధారిత టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మెట్రో రైలు?
ఎ) కోల్‌కతా మెట్రో బి) ఢిల్లీ మెట్రో
సి) బెంగళూరు మెట్రో డి) ముంబై మెట్రో

13. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి ఇటీవల 'India Quake' అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. సిస్మోలసిజి అంటే?
ఎ) భూకంపాల అధ్యయన శాస్త్రం
బి) మృత్తిక అధ్యయన శాస్త్రం
సి) వాతావరణ అధ్యయన శాస్త్రం
డి) జనాభా అధ్యయన శాస్త్రం

14. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం?
ఎ) జూలై 29 బి) జూలై 30
సి) జూలై 28 డి) ఆగస్టు 7

15. ఆసియాభివృద్ధి బ్యాంక్ గవర్నర్స్ బోర్డుకు భారత తరపున ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు?
ఎ) శక్తికాంత్ దాస్
బి) సుభాష్ చంద్రగార్గ్
సి) అమితాబ్ కాంత్
డి) అరవింద్ సుబ్రమణియం



ఎస్.మహిపాల్ రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

16. ఆసియాభివృద్ధి బ్యాంక్‌కు సంబంధించి సరైనది?
ఎ) స్థాపన - 1966
బి) ప్రధాన కార్యాలయం - మనీలా (ఫిలిప్పీన్స్)
సి) సభ్య దేశాలు - 67
డి) పైవన్నీ

17. కార్గిల్ విజయానికి గుర్తుగా జూలై 26న విజయ్‌దివస్‌గా నిర్వహిస్తారు. అయితే కార్గిల్ విజయం కోసం సైన్యం చేపట్టిన కార్యక్రమం?
ఎ) ఆపరేషన్ పరాక్రమ్ బి) ఆపరేషన్ విజయ్
సి) ఆపరేషన్ రాహత్
డి) ఆపరేషన్ సంకటమోచన్

18. బెంగాల్ ప్రభుత్వం అందించే 'మహానాయక్ సమ్మాన్-2017' అవార్డు గ్రహీత?
ఎ) శరద్ పవార్ బి) విరాట్ కోహ్లి
సి) శకుంతల బారువ డి) లతా మంగేష్కర్

19. 'ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021'కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎ) క్యూబా బి) ఇండియా సి) మంగోలియా డి) టర్కీ

జికె అండ్ కరెంట్ అఫైర్స్

20. దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగ సంస్థ రిలయన్స్ నిర్మించిన గస్తీ నౌకలు?
ఎ) భారతి, కోకిల బి) శచి, శృతి
సి) భారతి, సింధు డి) సింధు, సాగరిక

21. 'CANDI' అనే పేరుతో బెంగళూరు కేంద్రంగా తొలి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను ప్రారంభించింది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) కర్ణాటక బ్యాంక్
సి) కెనరా బ్యాంక్ డి) ఇండియన్ బ్యాంక్

22. కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్ వంటి సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో 'రామన్ మెగసెసె' అవార్డు పొందింది?
ఎ) గిత్సె షణ్ముగం(శ్రీలంక)
బి) టోనిటా(సింగపూర్)
సి) లిలియ లె డిమ(ఫిలిప్పీన్స్)
డి) యొషియాకి ఇషిజావ(జపాన్)

23. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియామకమైనవారు?
ఎ) పి.ఎస్.జయకుమార్
బి) దీనబంధు మహాపాత్ర
సి) జైకుమార్ నర్గ
డి) శిఖాశర్మ



24. తీర ప్రాంత ప్రజలు, వర్గాలకు అన్ని రకాల సమాచారం, సలహాలు అందించడానికి కేంద్రం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు?
ఎ) సేతు సముద్రం బి) సాగరవాసి
సి) సాగరిక డి) సాగర సహాయ్

25. సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్ డి) త్రిపుర

26. ఇటీవల మండే స్వభావం గల ఐస్(మిథేన్ హైడ్రేట్) నుంచి విజయవంతంగా సహజ వాయువును వేరు చేసిన దేశం?
ఎ) జపాన్ బి) కెనడా సి) రష్యా డి) చైనా

27. పనామ పత్రాల లీకేజీ నేపథ్యంలో పదవి కోల్పోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ పార్టీకి చెందినవాడు?
ఎ) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
బి) తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్
సి) పాకిస్థాన్ ముస్లిం లీగ్
డి) అవామి నేషనల్ పార్టీ

28. 2017 జూలై 27న ట్రాన్స్ జెండర్లు మిలటరీలో పనిచేయడానికి అనర్హులుగా ప్రకటించిన దేశం?
ఎ) ఫ్రాన్స్ బి) నైజీరియా
సి) అమెరికా డి) బొలీవియా

29. దేశ అత్యున్నత న్యాయమూర్తులను ఏ ఇతర సంస్థలతో సంప్రదించకుండానే నియమించే అధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ రాజ్యాంగాన్ని సవరించిన దేశం?
ఎ) బొలీవియా బి) జింబాబ్వే
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

30. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థల నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించిన దేశం?
ఎ) కొలంబియా బి) సోమాలియా
సి) సిరియా డి) బొలీవియా

31. 2017 జూలై 27న 'సిమోర్గ్' అనే ఉపగ్రహ ఆధారిత రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
ఎ) ఉత్తర కొరియా బి) ఇరాన్
సి) పాలస్తీన డి) ఇజ్రాయెల్

32. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు ఏ వ్యాధుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది?
ఎ) తట్టు, రూబెల్లా బి) తట్టు, హెపటైటిస్
సి) రుబెల్లా, పోలియో డి) తట్టు, టెటానస్

33. హంగేరియన్ ఫార్ములా వన్ గ్రాండ్‌ప్రి-2017 విజేత?
ఎ) లూయిస్ హామిల్టన్ బి) రైకోనిన్
సి) సెబాస్టియన్ వెటెల్ డి) బొట్టాస్

34. ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల వంతెనను ఇటీవల ప్రారంభించిన దేశం?
ఎ) ఇండియా బి) చైనా సి) స్విట్జర్లాండ్ డి) జర్మనీ

35. ఇటీవల చైనాలోని ఫుజియల్ ప్రావిన్స్‌లో విధ్వంసం సృష్టించిన టైఫూన్?
ఎ) హైటాంగ్ బి) నొమురా
సి) తుయుయు డి) ఇయాంగ్

36. 'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఎవరిది?
ఎ) బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్)
బి) జెఫ్ బెజోస్ (అమెజాన్)
సి) వారన్ బఫెట్ (వాల్‌మార్ట్)
డి) అజీం ప్రేమ్‌జీ(విప్రో)



37. ఆహార పదార్థాలు, పానియాల్లో ద్రవ నైట్రోజన్ కలపడంపై నిషేధం విధించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్

38. ప్రపంచంలోనే 100 శాతం 'గ్రీన్ రైల్వే'గా ఇటీవల గుర్తింపు పొందినది?
ఎ) చెన్నై మెట్రో రైల్వే
బి) బెంగళూరు మెట్రో రైల్వే
సి) కోల్‌కత మెట్రో రైల్వే డి) ఢిల్లీ మెట్రో రైల్వే

39. 2017 జూలై 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని నిర్వహించిన నగరం?
ఎ) సోచి(రష్యా) బి) ఫోర్టలెజా(బ్రెజిల్)
సి) బీజింగ్(చైనా) డి) డర్బన్(దక్షిణాఫ్రికా)

40. 'హంబంటోటా' పోర్టులో 70 శాతం వాటాను ఏ దేశానికి విక్రయిస్తూ శ్రీలంక నిర్ణయించింది?
ఎ) ఫిలిప్పీన్ బి) ఇండియా సి) జపాన్ డి) చైనా

సమాధానాలు

1) సి	7) సి	13) ఎ	20) బి	27) సి	34) సి
2) డి	8) ఎ	14) డి	21) సి	28) సి	35) ఎ
3) బి	9) డి	15) బి	22) డి	29) బి	36) బి
4) సి	10) ఎ	16) డి	23) డి	30) డి	37) బి
5) డి	11) సి	17) బి	24) బి	31) బి	38) డి
6) సి	12) డి	18) సి	25) బి	32) ఎ	39) సి
		19) బి	26) డి	33) సి	40) డి

ఉద్యోగాలు

సింగరేణి కాలరీస్

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్- **బదిలీ వర్కర్ కేటగిరీ 1 (అండర్ గ్రౌండ్)** పోస్టుల భర్తీకోసం షెడ్యూల్డ్ తెగలకు చెందిన పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించారు.
మొత్తం ఖాళీలు: 665
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతి స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా
మాధ్యమం: తెలుగు
వేతనం: రోజుకి రూ.604.33
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 7 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 12
చిరునామా: జి. ఎం(పర్సనల్), ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్‌మెంట్ సెల్, కొత్తగూడెం కాలరీస్ - 507101, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా, తెలంగాణ.
వెబ్‌సైట్: www.scclmines.com

ఇండియన్ నేవీ

కేరళ ఎజిమలాలోని ఇండియన్ నేవీ- ఎగ్జిక్యూటివ్& టెక్నికల్ బ్రాంచ్‌ల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్‌లో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం ఇంజనీర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సు 2018 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ హైడ్రోగ్రఫీ
టెక్నికల్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ నేవల్ ఆర్కిటెక్చర్
వయసు: అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా అర్హులే
ఎంపిక: అకడమిక్ మెరిట్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్(ఎస్ఎస్‌బి) ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూరు, విశాఖపట్నం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


జిటిబిహెచ్


న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ (జిటిబిహెచ్)- **జూనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 176(జనరల్ వర్గానికి 90, ఎస్సీలకు 26, ఎస్టీలకు 13, ఒబిసిలకు 47 పోస్టులను కేటాయించారు)
అర్హత: ఎంబిబిఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలి. దరఖాస్తు తేదీకి రెండేళ్ల ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: ఆగస్టు 21 నుంచి 24 వరకు
ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల: ఆగస్టు 19న
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 8
చిరునామా: Medical Director, GTB Hospital, Delhi
వెబ్‌సైట్: http://www.delhi.gov.in

What is the ratio between the speed..

QUANTITATIVE APTITUDE

Direction (1-5) Study the following line graph carefully and answer the given question.
The first line graph shows the total distance travelled by 5 different trains on Monday, while the second graph shows the corresponding time taken to cover that distance.





1. If the average speed of Train L on Monday and Tuesday is 75 km/hr, while the time of travelling is same on both the days, then find the total distance travelled by Train L on Tuesday.
(1) 290 km (2) 240 km (3) 280 km (4) 250 km
(5) None of these

2. What is the ratio between the speed of Train M and Train O on Monday ?
(1) 4 : 5 (2) 3 : 4 (3) 2 : 3 (4) 3 : 5
(5) None of these

3. The speed of the slowest Train is **approximately** what percent of the speed of fastest Train on Monday?
(1) 48% (2) 54% (3) 60% (4) 64%
(5) None of these

4. If the speed of Train M is decreased by 25% on Tuesday and of Train L increases by 20% on Tuesday, then speed of Train M on Tuesday is **approximetely** what percentage of speed of Train L on Tuesday ?
(1) 62% (2) 64% (3) 68% (4) 66%
(5) None of these

5. If the distance travelled by Train O is increased by $11\frac{1}{9}$% km on Tuesday, while the time of travelling of Train O on Tuesday is 4 hrs, then find the speed of Train O on Tuesday.
(1) 72 km/hr (2) 90 km/hr
(3) 112.5 km/hr (4) 100 km/hr
(5) None of these

6. Sohan bought a Mobile and a Laptop for ₹ 78,000. He sold the Mobile at a gain of 25% and the Laptop at a loss of 15% and thereby gaining 5% on the whole transaction, then find the cost price of Mobile.
(1) ₹ 39,000 (2) ₹ 34,000 (3) ₹ 30,000
(4) ₹ 38,000 (5) None of these

7. A and B started a business with the investments in the ratio of 5 : 3 respectively. After 6 months from the start of the business, C joined them and the respective ratio between the investments of B and C is 2 : 3. If the annual profit earned by them is ₹ 12,300, what is the difference between B's share and C's share in the profit ?
(1) ₹ 900 (2) ₹ 800 (3) ₹ 600 (4) ₹ 400 (5) ₹ 700

8. A group of 30 men, working 4 hours a day can do a piece of work in 10 days. Find the number of days in which another group of 45 men working 8 hrs a day can do twice the work. Assume that 2 men of the first group do as much work in 2 hours as 4 men of the second group do in 1 hr.
(1) $6\frac{1}{3}$ days (2) $6\frac{2}{3}$ days (3) $5\frac{5}{6}$ days
(4) $3\frac{1}{6}$ days (5) None of these

9. Javed borrowed some money at the rate of 7% per annum for the first three years, 9% per annum for the next six years and 10% per annum for the period beyond nine years. If the total interest paid by him at the end of fifteen years is ₹ 4050, how much money did he borrow?(if simple interest be reckoned)
(1) ₹ 2800 (2) ₹ 3600 (3) ₹ 3000 (4) ₹ 3500
(5) None of these

10. The average marks of 100 students were found to be 40. Later on it was discovered that a score of 53 was misread as 83. Find the correct average corresponding to the correct score.



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's Special

(1) 38.7 (2) 39 (3) 39.7 (4) 41
(5) None of these

Direction (11-15) : In the following question two equations I and II are given. Solve the equations and answer the questions.
Give Answer if
(1) $a > b$ (2) $a \geq b$
(3) $a < b$ (4) $a \leq b$
(5) $a = b$ or the relationship can't be established

11. I. $a(a + 7) = 30$ II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$

12. I. $6a^2 - 32a + 42 = 0$
II. $6b^2 + 25b + 21 = 0$

13. I. $5a^{15}\left(a^{-12}\right) = 640$ II. $\frac{1}{24}b^{13} = \frac{1}{192}b^{15}$

14. I. $20a^2 - 108a + 144 = 0$
II. $25b^2 - 90b + 72 = 0$

15. I. $9a^2 + 81a + 162 = 0$
II. $7b^2 - 7b - 84 = 0$

Hints & Solutions

(1-5) :

1. (3) speed of Train L on Monday
$= \frac{245}{3.5} = 70$ km /hr
∴ speed of Train L on Tuesday
$= 2 \times 75 - 70 = 80$ km/hr
∴ Required distance travelled by Train L on tuesday
$= 80 \times 3.5 = 280$ km

2. (1) Required ratio
$= \frac{180}{2.5} : \frac{405}{4.5} = 72 : 90 = 4 : 5$

3. (2) Speed of Train L $= \frac{245}{3.5}$
= 70 km/hr
Speed of Train M $= \frac{180}{2.5}$
= 72 km/hr
Speed of Train N $= \frac{285}{5}$
= 57 km/hr
Speed of Train O $= \frac{405}{4.5}$
= 90 km/hr
Speed of Train P $= \frac{315}{3}$
= 105 km/hr
Required % $= \left(\frac{57}{105} \times 100\right)$%
= 54.28% » 54%

4. (2) Speed of Train M on Monday
= 72 km/hr
Speed of Train M on Tuesday
$= 72 \times \frac{75}{100} = 54$ km/hr
Speed of Train L on Monday
= 70 km/hr
Speed of Train L on Tuesday
$= 70 \times \frac{120}{100} = 84$ km/hr
Required% $= \left(\frac{54}{89} \times 100\right)$%
= 64.28% » 64%

5. (3) Distance travelled by Train O on Tuesday
$= 405 \times \frac{1000}{9 \times 100} = 450$ km
Required Speed
$= \frac{450}{4} = 112.5$ km/hr

6. (1) By Alligation method

Mobile + 25%		Laptop – 15%
	+5%	
[5–(–15)] = 20%		[25 –5)] = 20%

Required ratio = 1 : 1
C.P of mobile $= \frac{78000}{2} \times 1$
= ₹ 39,000

7. (1) A : B = 5 : 3 = 10 : 6
B : C = 2 : 3 = 6 : 9
A : B : C = 10 : 6 : 9
Ratio of profit
= 10 × 12 : 6 × 12 : 9 × 6
= 20 : 12 : 9
Required difference $= \frac{12300}{41} \times 3$
= ₹ 900

8. (2) Let in first group a man can do x unit in 1 hr and in second group a man can do y unit in 1 hr.
ATQ,
$z \times x \times 2 = 4 \times y \times 1$
$\Rightarrow x = y$
$2 \times 30 \times 4 \times 10 = 45 \times 8 \times d$
(Here d = days)
$d = \frac{2 \times 30 \times 4 \times 10}{45 \times 8}$
$= 6\frac{2}{3}$ day

9. (3) Let the borrowed sum be ₹ x.
ATQ, $\frac{x \times 7 \times 3}{100} + \frac{5 \times 9 \times 6}{100} + \frac{5 \times 10 \times 6}{100}$
= 4050
$\Rightarrow 0.21x + 0.54x + 0.60x = 4050$
$\Rightarrow x = \frac{4050}{1.35} =$ ₹ 3,000

10. (3) Average marks of 100 students = 40
Total marks = 40 × 100 = 4000
Required correct average
$= \frac{4000 - (83 - 53)}{100} = \frac{3970}{100} = 39.7$

(11-15):

11. (3) I. $a(a + 7) = 30$
$\Rightarrow a^2 + 7a - 30 = 0$
$\Rightarrow a^2 + 10a - 3a - 30 = 0$
$\Rightarrow a(a + 10) - 3(a + 10) = 0$
$\Rightarrow (a - 3)(a + 10) = 0$
$\Rightarrow a = 3, -10$
II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$
$\Rightarrow b = \frac{20}{6} = \frac{10}{3}$
Clearly, $a < b$

12. (1) I. $6a^2 - 32a + 42 = 0$
$\Rightarrow 6a^2 - 18a - 14a + 42 = 0$
$\Rightarrow 6a(a - 3) - 14(a - 3) = 0$
$\Rightarrow (6a - 14)(a - 3) = 0$
$\Rightarrow a = \frac{14}{6}, 3$
II. $6b^2 + 25b + 21 = 0$
$\Rightarrow 6b^2 + 18b + 7b + 21 = 0$
$\Rightarrow 6b(b + 3) + 7(b + 3) = 0$
$\Rightarrow (6b + 7)(b + 3) = 0$
$\Rightarrow b = \frac{-7}{6}, -3$ clearly $a > b$

13. (4) I. $5a^{15}(a^{-12}) = 640$
$\Rightarrow a^{15} \times a^{-12} = \frac{640}{5}$
$\Rightarrow a^3 = 128 \Rightarrow a = 4\sqrt{2}$
II. $\frac{1}{24}b^{13} = \frac{1}{142}b^{15}$
$\Rightarrow \frac{b^{15}}{b^{13}} = \frac{192}{24} \Rightarrow b^2 = 8$
$\Rightarrow b = +2\sqrt{2}, -2\sqrt{2}$
Clearly, $a > b$

14. (2) I. $20a^2 - 108a + 144 = 0$
$\Rightarrow 5a^2 - 27a + 36 = 0$
$\Rightarrow 5a^2 - 15a - 12a + 36 = 0$
$\Rightarrow 5a(a - 3) - 12(a - 3) = 0$
$\Rightarrow (5a - 12)(a - 3) = 0$
$\Rightarrow a = \frac{12}{5}, 3$
II. $25b^2 - 90b + 72 = 0$
$\Rightarrow 25b^2 - 60b - 30b + 72 = 0$
$\Rightarrow 5b(5b - 12) - 6(5b - 12) = 0$
$\Rightarrow (5b - 6)(5b - 12) = 0$
$\Rightarrow b = \frac{6}{5}, \frac{12}{5}$
Clearly $= a \geq b$

15. (4) I. $9a^2 + 81a + 162 = 0$
$\Rightarrow 9a^2 + 54a + 27a + 162 = 0$
$\Rightarrow 9a(a + 6) + 27(a + b) = 0$
$\Rightarrow (9a + 27)(a + 6) = 0$
$\Rightarrow a = -\frac{27}{9}, -6 = -3, -6$
II. $7b^2 - 7b - 84 = 0$
$\Rightarrow b^2 - b - 12 = 0$
$\Rightarrow b^2 - 4b + 3b - 1\,2 = 0$
$\Rightarrow b(b - 4) + 3(b - 4) = 0$
$\Rightarrow (b + 3)(b - 4) = 0$
$\Rightarrow b = -3, 4$
Clearly, $a \leq b$

అడ్మిషన్స్

ఎన్ఐఇఎల్ఐటి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి)- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: పీజీ డిప్లొమా(క్లౌడ్ కంప్యూటింగ్/ ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ)
కాల వ్యవధి: 24 వారాలు
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
కోర్సు: జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా
విభాగం: బిగ్ డేటా అనలిటిక్స్
కాల వ్యవధి: 16 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
విభాగాలు: ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ లెవెల్ 1/ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్/ జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్
కాల వ్యవధి: 12 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

కాకతీయ విశ్వవిద్యాలయం

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం- **డిగ్రీ కోర్సుల్లో** ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బిఏ/ బికాం(జనరల్/ కంప్యూటర్స్)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఎటువంటి విద్యార్హత లేని అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి
యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష: సెప్టెంబరు 10
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సమర్పించాలి.
దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1
వెబ్‌సైట్: www.sdlceku.co.in

ఐఐఎఫ్‌టి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి)- ఎంబిఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఆఖరు ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విదేశీ అభ్యర్థులకు జిమ్యాట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
రాత పరీక్ష: నవంబరు 26న
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
విదేశీ విద్యార్థులు జిమ్యాట్ స్కోరు సబ్మిట్ చేసేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్: www.iift.edu

ఉద్యోగాలు

ఎన్ఐఇపిఐడి

నెల్లూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చ్యువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఇపిఐడి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్స్(మెడికల్ పిఎంఆర్/ స్పెషల్ ఎడ్యుకేషన్), ప్రోస్థటిస్ట్& ఆర్థోటిస్ట్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, అకౌంటెంట్, ఓరియంటేషన్& మొబైల్ ఇన్‌స్ట్రక్టర్
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.niepid.nic.in



దారి కనుక్కోండి



ఔనా!

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం 11.



చెప్పగలరా?

సూదిలో ఉన్నా కానీ దూదిలో లేను
చరణంలో ఉన్నా కానీ మరణంలో లేను
నరంలో ఉన్నా కానీ వరంలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?



ప్రతి వంద మందిలో..

ప్రపంచంలో ప్రతి విషయమూ వింతే. మనుషుల రంగు నుంచి తినే తిండి దాకా అన్నింటి గురించి అందరికీ ఆసక్తే. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు ఉన్నాయి? ఎంతమంది కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారు? కంప్యూటర్లు ఎంతమంది కలిగి ఉన్నారు?

ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఊహించుకుంటే..
అందులో ఉన్నది ఓ వంద మంది అయితే..



మేని ఛాయ (స్కిన్ కలర్)

తెలుపు - 30
తెలుపు రంగు కాకుండా - 70



జాతీయత

ఆసియన్లు - 61
యూరోపియన్లు - 12
ఆఫ్రికన్లు - 13
ఉత్తర/ దక్షిణ అమెరికన్లు - 13
ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్ వాసులు - 1




హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)

సోకిన వాళ్లు - 1
హెచ్ఐవీ లేనివాళ్లు - 99




అక్షరాస్యత

అక్షరాస్యులు - 86
నిరక్షరాస్యులు - 14




విద్యుత్

విద్యుత్ ఉన్న ప్రాంతాలు - 76
కరెంటు లేని ప్రాంతాలు - 24



స్వేచ్ఛ

స్వాతంత్ర్యంగా ఉన్నోళ్లు - 52
స్వేచ్ఛగా మాట్లాడలేని వాళ్లు - 48
(చిత్రవధ, జైలు శిక్ష, మరణ శిక్ష వంటి కారణాలతో వీళ్లు సరిగా మాట్లాడలేరు)




ఆహారం

స్థూలకాయం(ఓవర్‌వెయిట్) - 15
ఎప్పుడూ సంపూర్ణంగా తినేంత ఆహారం ఉన్నోళ్లు - 30
తినడానికి కొరత ఉండేవాళ్లు, కొన్ని సమయాల్లో అసలు ఆహారం దొరక్కపోయేవాళ్లు - 50
పోషకాహారం లోపంతో ఉన్న వాళ్లు - 20
ఆకలితో అలమటించి మరణించే వారు - 1




విద్య

కాలేజీ విద్య అభ్యసిస్తున్న వారు - 1
హైస్కూలింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లు - 99



కంప్యూటర్


సిస్టమ్ కలిగి ఉన్నవాళ్లు - 7
లేని వాళ్లు - 93



లైంగికత

మహిళలు - 52
పురుషులు - 48

నవ్వుల్ నవ్వుల్



వీరేందర్ : నేను ఏడాదికోసారి కచ్చితంగా రక్తదానం చేస్తాను రా!
మిస్టర్ మేధావి : దానికి అంత గొప్పగా చెప్పుకుంటున్నావా? నేనైతే ప్రతిరోజూ చేస్తాను ఏమనుకున్నావో!
వీరేందర్ : అలా ఎలా చేస్తావు రా?
మిస్టర్ మేధావి : నేను చేసేది దోమలకు రా!
వీరేందర్ : !!!!!!!!!!

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. గంభాభూ ....
2. ఐఆస్యం ....
3. మాదంప్ర ....

మీకుతెలుసా?


రోజూ మనదేశంలో తిరిగే రైళ్ల సంఖ్య దాదాపుగా 12,000



జవాబులు



బొమ్మ గీయండి



పదాలు కనుక్కోండి

M	B	C	R	I	B	V	S	K	U	F	R	D
V	O	U	P	E	G	E	Z	K	L	U	A	K
E	N	T	Z	M	L	A	L	W	R	T	N	O
J	E	E	R	V	W	T	A	I	T	F	J	N
A	S	L	C	E	G	R	T	N	M	O	G	M
M	I	G	R	V	C	Y	A	A	W	S	Q	I
K	E	Y	P	I	K	N	P	X	R	N	R	Z
E	L	G	G	I	G	L	U	E	Z	U	Q	A
R	A	A	J	E	K	J	P	O	I	G	Q	U
U	B	J	R	U	N	A	Y	O	B	G	E	Q
C	O	P	A	C	I	F	I	E	R	R	L	A
H	R	L	I	D	G	M	Y	F	W	E	M	W
Y	B	A	B	O	T	T	L	E	J	E	D	G

BABY	CUTE	PREGNANT
BOTTLE	DIAPERS	PACIFIER
BOUNCER	GIGGLE	RATTLE
BOY	GIRL	SMILE
CRAWL	LABOR	SNUGGLE
CRIB	ONESIE	SOFT

SUPER HIT నేడే చూడండి



దేవి ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.15,1.00,5.30,8.00,10.45
PVR INORBIT MALL 10.05,12.55,4.10,7.25,10.40
PVR RK COMPLEX 10.00,1.05,7.20,11.00
PVR CENTRAL MALL 10.30,1.05,4.10,7.25,10.40
PVR FORUM MALL 10.00,11.35,1.15,4.30,7.45,11.00
INOX 10.00,1.55,4.25,7.40,10.00
INOX 10.35,1.45,6.55,10.10
Cinemas AMEERPET 10.00,1.20,7.30,10.40
Cinemas SHAMEERPET 10.00,1.20,7.30,10.40
Cinépolis - కూకట్‌పల్లి 11.00,1.20,4.40,7.20,10.45
Cinépolis మల్కాజ్‌గిరి 10.00,1.10,4.20,7.40,10.50
Cinépolis అత్తాపూర్ 11.00,2.00,4.30,7.50,10.30
TIVOLI SECUNDERABAD 10.50,1.50,4.50,10.20
Cine Planet - కొంపల్లి 10.20,1.25,4.30,7.25
ఎ/సి - 10.00,1.10,7.40,10.30
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,2.00,6.15,9.00
ASIAN - ఉప్పల్ 10.30,1.20,4.30,7.10,10.30
ASIAN CINEPRIDE మూసాపేట్ 11.00,2.15,6.00,9.30
ASIAN - కూకట్‌పల్లి 10.30,1.30,4.20,7.25,10.30
ASIAN అత్తాపూర్ 10.30,1.35,4.30,7.35,10.40
ASIAN RADHIKA - కాప్రా 10.30,1.30,4.35,7.25,10.45
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.00,9.00
Cinetown ఎ/సి - మియాపూర్ 11.00,6.00
MULTIPLEX BVK L.B.NAGAR 10.30,1.30,4.30,7.30,10.30
ASIAN SHAH SHAHENSHAH చింతల్ 11.15,2.30,6.15,9.30
ASIAN హన్మకొండ 10.30,1.30,4.35,7.40,10.40
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.30,7.30,10.30
ఎస్2 సినిమాస్ - వరంగల్

SVC Cinemas మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

శివపార్వతి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
బ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
తారకరామ - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంతోష్ ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన ఎ/సి - తార్నాక 11.00,2.00,6.00,9.00
సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

శ్రీలత ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మీకళా ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

అంబ ఎ/సి - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30
విజేత ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.15,2.15,6.15,9.15
కళ్యాణి మూవిమ్యాక్స్ - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిపూజా - సూరారం 11.00,2.00,6.00,9.00

శ్రీరామా - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శారద ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 12.00,3.00,7.00,10.00

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
కృష్ణ ఎ/సి - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మి ఎ/సి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00
వెంకటసాయి ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00

SVC Cinemas ప్రతిమ ఎ/సి - కరీంనగర్ | SVC Cinemas కృష్ణ కళామందిర్ - జనగాం | SVC Cinemas శ్రీతిరుమల ఎ/సి - ఖమ్మం Dolby Atmos Sound System

వరంగల్

జెమిని ఎ/సి - వరంగల్
అశోక్ ఎ/సి - హన్మకొండ
శాంభవి - కాజీపేట
ముకుంద్ - మహబూబాబాద్
అరవింద్ - నర్సంపేట
ఆనంద్ - భుపాలపల్లి
కాకతీయ - పరకాల
అశ్విన్ కళామందిర్ - తొర్రూర్
శాంతి ఎ/సి - మర్రిపెడ
లక్ష్మి - స్టేషన్ ఘన్‌పూర్
తిరుమల - ములుగు
శ్రీ లక్ష్మి ఎ/సి - డోర్నకల్
సూర్య కళామందిర్ - నెక్కొండ
తిరుమల - పాలకుర్తి
నారాయణ - హసన్‌పర్తి
మోహన్ - కేసముద్రం
భారతీయ - వర్ధన్నపేట
మెహర్‌రంగ - పసర
అన్నపూర్ణ - చెల్పూర్
లక్ష్మిశ్రీనివాస - ములుగుఘన్‌పూర్
బాలాజీ ఎ/సి - చేర్యాల

ఖమ్మం

పూర్ణ - కొత్తగూడెం
గోపాలకృష్ణ - భద్రాచలం
శ్రీనివాస - సత్తుపల్లి
సత్యభాస్కర్ - మణుగూరు
లలిత ఎ/సి - ఇల్లందు
లక్ష్మిశ్రీనివాస - మధిర
వాసవి 70 ఎ/సి - వైరా
శివం ఎ/సి - సారపాక
బాలాజీ ఎ/సి - దమ్మపేట
శ్రీదుర్గా ఎ/సి - బోనకల్
లక్ష్మినరసింహా - ఎన్కూర్
జగదాంబ - వెంకటాపురం
వెంకటలక్ష్మి ఎ/సి - చెర్ల
సాయిసుమన్ - ఆశ్వారావుపేట
శాంతి - పాల్వంచ

కరీంనగర్

సాయికృష్ణ - కరీంనగర్
ఊర్వశి- గోదావరిఖని
SVLS శ్రీరామా - జగిత్యాల
నటరాజ్ - సిరిసిల్లా
శ్రీనివాస - పెద్దపల్లి
సాయికృష్ణ- మెట్‌పల్లి
అన్నపూర్ణ - జమ్మికుంట
వెంకటేశ్వర - హుస్నాబాద్
శ్రీనివాస - చొప్పదండి
వెంకటేశ్వర - కమాన్‌పూర్
అన్నపూర్ణ - ముల్కనూర్
శారదా కళామందిర్ - కమలాపూర్
శివరామకృష్ణ - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్
కిన్నెర ఎ/సి - కోరుట్ల

నిజామాబాద్

దేవి ఎ/సి - నిజామాబాద్
దర్శన్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర - పిట్లం
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర - దర్పల్లి
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బాన్సువాడ
రాజారమేష్ - ఆర్మూర్
రాంప్రతాప్ - నాగిరెడ్డిపేట
శ్రీనివాస ఎ/సి - భీంగల్

మహబూబ్‌నగర్

తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
పరమేశ్వర - షాద్‌నగర్
శ్రీరామ ఎ/సి - వనపర్తి
శ్రీనివాస ఎ/సి - గద్వాల్
మనోహర్ - నారాయణ్‌పేట్
దేవి 70 ఎ/సి - జడ్చర్ల
శ్రీసాయిరామ - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
భవాని ఎ/సి - కొత్తకోట
నేషనల్ ఎ/సి - కల్వకుర్తి
భువనేశ్వర్ ఎ/సి - ఐజా
వెంకటేశ్వర - కొల్లాపూర్
రాఘవేంద్ర - మక్తాల్
రాఘవేంద్ర - దేవరకద్ర
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
సత్యనారాయణ - మద్దూరు
వెంకటేశ్వర - పెబ్బేరు
వెంకటేశ్వర - ఆమన్‌గల్
శ్రీనివాస - కడ్తాల్

నల్గొండ

వెంకటేశ్వర - నల్గొండ
వెంకటేశ్వర - మిర్యాలగూడ
కిషోర్ - సూర్యాపేట
వెంకటేశ్వర - కోదాడ
కె.జె.ఆర్ - భువనగిరి
రామకృష్ణ - నకిరేకల్
సాయిబాబ - హుజూర్‌నగర్
వెంకటేశ్వర - దేవరకొండ
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి 70 ఎ/సి - మాల్
లక్ష్మి - యాదగిరిగుట్ట
అచ్చిరెడ్డి ఎ/సి - హాలియా
వెంకటరమణ - నేరేడుచర్ల
తారా సినిమా - మోత్కూరు
వెంకటేశ్వర - వలిగొండ
వెంకటేశ్వర - తిరుమలగిరి
సాయిరాం - పోచంపల్లి

ఆదిలాబాద్

నటరాజ్ డీలక్స్ - ఆదిలాబాద్
లక్ష్మి ఎ/సి మంచిర్యాల
వెంకటేశ్వర - నిర్మల్
రామకృష్ణ - బెల్లంపల్లి
లక్ష్మి ఎ/సి - ఖానాపూర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
కమల ఎ/సి - భైంసా

మెదక్

గంగినేని ఎ/సి - మెదక్
బాలాజి ఎ/సి - సిద్దిపేట
నటరాజ్- సంగారెడ్డి
మహేశ్వరి - సదాశివపేట్
అనురాగ్ -జహీరాబాద్
యాదగిరి - గజ్వేల్
దేవి సిసి - నర్సాపూర్
సంతోష్ - రామయంపేట్
వెంకటేశ్వర - తూప్రాన్
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్

రంగారెడ్డి

శైలజ ఎ/సి - వికారాబాద్
శాంత మహల్ - తాండూర్
శారద ఎ/సి - పరిగి
సాయిబాబా - శంకర్‌పల్లి
మణికంఠ - చేవెళ్ళ

రాయచూర్

పూర్ణిమ - రాయచూర్
కనకదుర్గా - గంగావతి
అపర్ణ ఎ/సి - మాన్వి
కొడాలి సంగమేశ్వర్ - సింధనూర్
లక్ష్మి 70 ఎ/సి - కర్తగి
సవిత - దేశాయ్‌క్యాంప్
భారత్ ఎ/సి - దేవదుర్గ
విజయ ఎ/సి - మస్కి
శ్రీలక్ష్మి ఎ/సి - కొప్పల్

అప్పుడు బొమ్మరిల్లు & హ్యాపీ డేస్ / ఇప్పుడు ఫిదా

విజయవంతమైన **2వ వారం**



సుదర్శన్ 35 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్

11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00
PRASADS 10.30,11.00,11.45,2.15,2.30,4.15,5.00,5.15,5.30,7.45,8.15,10.30,11.00
PVR ఇన్‌ఆర్బిట్ - మాదాపూర్ 10.00,1.05,4.10,7.15,10.20
PVR ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 10.00,4.00,7.25,11.00
PVR సెంట్రల్ - పంజాగుట్ట 10.40,1.45,4.50,7.55,11.00
PVR ఫోరం - కూకట్‌పల్లి 10.25,11.30,1.30,4.35,7.00,7.40,10.45
BIG Cinemas ఎ/సి -అమీర్‌పేట్ 10.30,1.20,7.10,10.10
BIG Cinemas శామీర్‌పేట్ ఎ/సి -11.00,2.00,7.40
Cinépolis కూకట్‌పల్లి - 10.45,1.45,4.45,7.45,10.45
Cinépolis మల్కాజ్‌గిరి - 10.45,1.45,4.45,7.50,9.50,10.55
మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
మల్లిఖార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీరాములు - మూసాపేట్ 11.30,2.30,6.30,9.30
అలంకార్ (ప్రతాప్) - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

SVC సంగీత్ - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
Cinépolis అత్తాపూర్ - 11.00,1.20,4.40,7.20,10.45
TIVOLI సికింద్రాబాద్ - 11.00,1.50,4.40,7.30,10.30
Cine Planet కొంపల్లి - 10.40,1.35,4.20,7.40,10.35
దిల్‌సుఖ్‌నగర్ - 10.30,1.30,4.30,7.30,10.40
ASIAN సినీస్క్వేర్ - ఉప్పల్ 10.40,1.35,4.20,7.30,10.20
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ - 11.15,2.15,6.00,9.15
INOX బంజారాహిల్స్ - 10.00,1.50,4.25,7.40,10.00
INOX కాచిగూడ - 10.25,1.20,4.20,7.20,10.20
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 10.40,1.30,4.30,7.35,10.40
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీకృష్ణ - ఉప్పల్ 11.15,2.15,6.15,9.15
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
స్వప్న - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్ 10.40,1.40,4.40,7.30,10.30
ASIAN రాధికా - కాప్రా 10.40,1.40,4.30,7.35,10.30
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.15,2.30,6.15,9.15
MULTIPLEX ఎల్.బినగర్ - 11.00,1.45,4.30,7.15,10.15
ASIAN షెహన్ షా - చింతల్ - 11.30,2.15,9.15
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ 10.40,1.40,4.40,7.40,10.40
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.40,1.35,4.30,7.35,10.30
ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్

రేపటి నుండి:

BR హైటెక్ 70 ఎంఎం ఎ/సి - మాదాపూర్
సంతోష్ 70 ఎంఎం ఎ/సి - అబిడ్స్
శ్రీసాయిపూజా 70 ఎంఎం ఎ/సి - సూరారం
శివరంజని డీలక్స్ ఎ/సి - ఇస్నాపూర్
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంషాబాద్
కృష్ణ 70 ఎంఎం ఎ/సి - ఆలియాబాద్
SSV సినీస్క్వేర్ 70 ఎంఎం ఎ/సి - పటాన్‌చెరు
శ్రీప్రేమ 70 ఎంఎం ఎ/సి - తుక్కుగూడ

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్ | SVC దేవి 70 ఎ/సి - జనగాం | SVC రామకృష్ణ ఎ/సి - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
లక్ష్మి - మహబూబాబాద్
భవాని ఎ/సి - ఖాజీపేట్
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్
ఊర్వశి - భూపాల్‌పల్లి
జయ డీలక్స్ - పరకాల
రామకృష్ణ - తొర్రూర్
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ
మహాలక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
వెంకటేశ్వర - ఏటూరునాగారం

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామా - మణుగూరు
కళాంజలి ఎ/సి- ఇల్లందు
శాంతి ఎ/సి - మధిర
వెంకటదుర్గా - అశ్వారావుపేట
రఘు పిక్చర్‌ప్యాలేస్ - చర్ల

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ - జగిత్యాల
విమల్ - సిరిసిల్లా
సంగీత - పెద్దపల్లి
లక్ష్మి ఎ/సి - మెట్‌పల్లి
లక్ష్మి ఎ/సి - కోరుట్ల
అన్నపూర్ణ - హుజూరాబాద్
మురళి డీలక్స్ - జమ్మికుంట
శ్రీరాజ రాజేశ్వర - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్

నిజామాబాద్
విజయ - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
పరమేశ్వర - బిచ్చుకుంద
సుదర్శన్ ఎ/సి - భీంగల్
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర ఎ/సి - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
సత్యలక్ష్మి - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట
అశోక ఎ/సి - కల్వకుర్తి
శివసాయి ఎ/సి - ఐజా
వెంకటరమణ - మక్తాల్
హైటెక్ ఎ/సి - ఆత్మకూర్

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
వెంకటేశ్వర - నకిరేకల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
మనోజ్ - దేవరకొండ
శ్రీనివాస - చౌటుప్పల్
సుజనా ఎ/సి - చిట్యాల
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి
వెంకటరమణ - కాగజ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
శ్రీనివాస ఎ/సి - చెన్నూరు

మెదక్
సినీమ్యాక్స్ ఎ/సి - మెదక్
సీతారామా ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట్
మోహన్ -జహీరాబాద్
సంతోష్ - గజ్వేల్
వెంకటేశ్వర - జోగిపేట
సాయి డీలక్స్ - నర్సాపూర్
సాయిరాం - రామయంపేట్
సువర్ణ - నారాయణ్‌ఖేడ్
శ్రీనివాస ఎ/సి - దుబ్బాక

రంగారెడ్డి
సినీమ్యాక్స్ - వికారాబాద్
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి
లక్ష్మి ఎ/సి - శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ళ

రాయచూర్
పద్మనాభ - రాయచూర్
సందీప్ ఎ/సి - గంగావతి
శరణబసవేశ్వర - సింధనూర్

రేపటి నుండి
వెంకటేశ్వర - ఆమన్‌గల్
బాలాజీ - దమ్మాపేట
లక్ష్మీశ్రీనివాస - ఎన్కూర్
బాలాజి - చేర్యాల
మెహర్ రంగ - పసర
కమల ఎ/సి - భైంసా
శ్రీలక్ష్మి - డోర్నకల్
అచ్చిరెడ్డి - హాలియ
దుర్గ ఎ/సి - బోనకల్
జగదాంబ - వెంకటాపురం
శ్రీనివాస - కడ్తాల్
శ్రీప్రేమ - తుక్కుగూడ
వెంకటేశ్వర - పెబ్బేరు
తిరుమల - ములుగు

రేపే బ్రహ్మాండమైన విడుదల




సంధ్య 70 ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్ 11.15,2.15,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట్ 2.30,6.20,9.20
సినీటౌన్ మల్టీప్లెక్స్ - మియాపూర్ 2.15,6.30,9.30
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
కుమార్ ఎ/సి - కాచిగూడ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00
లక్ష్మీ కళామందిర్ - అల్వాల్ 11.00,2.00,6.00,9.00

PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్ 2.15,7.45
PVR - మాదాపూర్ 4.10,10.30
PVR - బంజారాహిల్స్ 10.15,7.55
PVR - పంజాగుట్ట 11.00,7.25
PVR - కూకట్‌పల్లి 12.40,7.15
INOX - బంజారాహిల్స్ 1.30,7.40
INOX - కాచిగూడ 1.00, 7.10
AMEERPET - అమీర్‌పేట్ 10.45,10.50
SHAMEERPET - శామీర్‌పేట్ 4.50
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI - సికింద్రాబాద్ 11.00,1.40
Cine Planet - కొంపల్లి 10.45,7.40
దిల్‌సుఖ్‌నగర్ 11.00,7.50
- ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
ASIAN - ఉప్పల్ 10.50,7.40
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 4.40
ASIAN - అత్తాపూర్ 10.50,4.30
ASIAN RADHIKA - కాప్రా 10.50,4.40
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
MULTIPLEX BVK - ఎల్.బి.నగర్ 2.10.,7.45
ASIAN షా - చింతల్ 11.15,6.15
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతిమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

రాధికా - వరంగల్
నర్తకి ఎ/సి - ఖమ్మం
రాజా డీలక్స్ - కరీంనగర్
అశోకా - నిజామాబాద్
వెంకటాద్రి - మహబూబ్‌నగర్
తేజా మ్యాక్స్ - సూర్యాపేట్
కృష్ణ ప్రియ ఎ/సి - కోదాడ
శ్రీనివాస - సిద్దిపేట
వెంకటేశ్వర - మంచిర్యాల
రాజేష్ - గోదావరిఖని
మహేశ్వరి - కొత్తగూడెం
భద్రాద్రి - భువనగిరి
నటరాజ్ - జగిత్యాల
వెంకటరమణ 70 ఎంఎం ఎ/సి జడ్చర్ల

రేపే బ్రహ్మాండమైన విడుదల




సప్న 35 ఎ/సి -అబిడ్స్ 11.30AM
అంజలి ఎ/సి - సికింద్రాబాద్ 2.15,6.15,9.15
లక్ష్మీకళా ఎ/సి - మూసాపేట్
రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి

PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఎ/సి - మాదాపూర్
PVR ఎ/సి - బంజారాహిల్స్
PVR ఎ/సి - పంజాగుట్ట
PVR ఎ/సి - కూకట్‌పల్లి
INOX - బంజారాహిల్స్
INOX ఎ/సి - కాచిగూడ
ఎ/సి - అమీర్‌పేట్
ఎ/సి - శామీర్‌పేట్
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి
Cinépolis CCPL - మల్కాజ్‌గిరి
Cinépolis ఎ/సి - అత్తాపూర్
TIVOLI - సికింద్రాబాద్
Cine Planet ఎ/సి - కొంపల్లి
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
లక్ష్మీకళ - మూసాపేట్
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN షా షహెన్‌షా - చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతిమ - కరీంనగర్
ఎస్2 - వరంగల్

రామకృష్ణ - వరంగల్
రంగ ఎ/సి - వనపర్తి
కిన్నెరసాని ఎ/సి - ఖమ్మం

Releases - 9296509333 / 9989522999



శ్రీమయూరి 70 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీకళా - మూసాపేట్ 11.30,2.30,6.30,9.30
రాజ్యలక్ష్మి 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్ 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ 70 ఎంఎం ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

వెంకటరామా - వరంగల్
శ్రీదేవి - నిజామాబాద్
నటరాజ్ - ఆదిలాబాద్
కిన్నెరసాని - ఖమ్మం
రాజా డీలక్స్ - కరీంనగర్
తిరుమల ఎ/సి - నిర్మల్
రంగ ఎ/సి - వనపర్తి
సాయిబాలాజీ - సత్తుపల్లి
నటరాజ్ - హుస్నాబాద్
పరమేశ్వర - కొత్తగూడెం
సితారా - సంగారెడ్డి
వాసవి ఎ/సి - మధిరా
నవరంగ్ - గద్వాల్
రామకృష్ణ - వరంగల్
రాఘవ - మిర్యాలగూడ

VENKAT MOVIES - 9620769301, 9553922940, 9490992244



శాంతి 70 - నారాయణగూడ 11.00,2.00,6.00,9.00

CINEPRIDE మూసాపేట్ 6.15PM
ASIAN ఉప్పల్ 4.40PM
PVR కూకట్‌పల్లి 10.30PM
Cinépolis - కూకట్‌పల్లి 5.10PM
Cinépolis - మల్కాజ్‌గిరి 2.20PM
Cinépolis 4.55PM

రేపే బ్రహ్మాండమైన విడుదల



చిన్మయానంద ఫిలింస్, త్రూ పిఆర్‌కె ఫిలింస్ రిలీజ్ - 9154578901

లక్ష్మీకళా - మూసాపేట్ 11.30AM
విజయలక్ష్మి మల్టీప్లెక్స్ - ఎల్.బి.నగర్
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
అంజలి 70 - సికింద్రాబాద్ 11.15AM

PRASADS, PVR, PVR, PVR, PVR, INOX, INOX, AMEERPET, SHAMEERPET, Cinépolis, Cinépolis, Cinépolis, TIVOLI, Cine Planet, ASIAN, ASIAN, ASIAN, ASIAN RADHIKA, ASIAN, Cinetown, ASIAN, ASIAN, GEETHA ASIAN

మహేశ్వరి ఎ/సి - మహబూబ్‌నగర్
రంగ 70 ఎంఎం ఎ/సి - వనపర్తి
బాబా 70 ఎంఎం ఎ/సి - నారాయణపేట
తిరుమల 70 ఎంఎం ఎ/సి - ఉట్నూర్
??? - వరంగల్
మరియు మీ అభిమాన థియేటర్లలో

CHINMYANANADA FILMS thro PRK RELEASE - 9154578901

1940లో ఒక గ్రామం (జాతీయ అవార్డు చిత్రం), హై స్కూల్,
కమలతో నా ప్రయాణం, లజ్జ లాంటి విభిన్న తరహా చిత్రాల దర్శకులు
నరసింహా నంది దర్శకత్వం వహించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్


రేపే బ్రహ్మాండమైన విడుదల



లక్ష్మీకళా సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్
సినీప్లానెట్ మల్టీప్లెక్స్ - కొంపల్లి
రామకృష్ణ - వరంగల్
కిన్నెరసాని - ఖమ్మం
ఉషాప్రసాద్ - నిజామాబాద్
మహేశ్వరి - మహబూబ్‌నగర్
అలంకార్ - సూర్యాపేట
కృష్ణప్రియ - కోదాడ
మరియు మీ అభిమాన థియేటర్లలో
N CINEMAS 9000181796



వెంకటాద్రి 70 ఎ/సి దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15



సప్తగిరి 70 ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

శ్రీదేవి ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15

ASIAN LAXMIKALA CINEPRIDE లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.30,6.15

PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్	Cinépolis ఎ/సి - 5.10PM	ASIAN - 1.45,4.50,7.50
PVR ఎ/సి - 2.10PM	Cinépolis ఎ/సి - 8.05PM	ASIAN RADHIKA - 1.45,7.45
PVR - బంజారాహిల్స్	TIVOLI - 11.00,4.20	ASIAN - దిల్‌సుఖ్‌నగర్
PVR ఎ/సి - 4.35PM	Cine Planet - కొంపల్లి 10.50, 1.40,4.50,7.45	Cinetown - 2.15,9.30
PVR ఎ/సి - 1.45PM	- దిల్‌సుఖ్‌నగర్ 2.00PM	MULTIPLEX - 11.15am
INOX ఎ/సి - 4.55PM	T ఎ/సి - 11.15,6.15	ASIAN SHAH - 6.30PM
INOX ఎ/సి - కాచిగూడ	ASIAN - 10.50,1.50,7.50	ASIAN - హన్మకొండ
AMEERPET ఎ/సి - 4.20PM	CINEPRIDE - 11.30,6.15	GEETHA ASIAN - నిజామాబాద్
SHAMEERPET ఎ/సి - 7.50PM	ASIAN - 1.50,7.40	SVC - కరీంనగర్
Cinépolis ఎ/సి - 8.05PM		ఎ/సి - వరంగల్

తిరుమల - కరీంనగర్	హరిహర - జమ్మికుంట	శ్రీనివాస - సిద్దిపేట	చంద్ర - తాండూర్
దేవి ఎ/సి - వరంగల్	సుందర్ మ్యాక్స్ - ఖమ్మం	శ్రీనివాస - మహబూబ్‌నగర్	సాయిబాబా - షాద్‌నగర్
అశోక - నిజామాబాద్	విశ్వరూప - కొత్తగూడెం	వెంకటేశ్వర - వనపర్తి	రాఘవేంద్ర - జడ్చర్ల
వెంకట్రామ - మహబూబాబాద్	వేణుగోపాల్ - పాల్వంచ	మహేశ్వరి - నారాయణపేట	శ్రీదేవి - కొత్తకోట
మయూరి - మంచిర్యాల	సాయిబాలాజి - సత్తుపల్లి	ఓంకార్ - భువనగిరి	బృందావన్ - ఆర్మూర్
శ్రీనివాస - జగిత్యాల	సీతారామ - ఇల్లందు	సాయికృష్ణ - కోదాడ	లక్ష్మీ ఎ/సి - సిరిసిల్ల
రాజేష్ - గోదావరిఖని	సాగర్ డీలక్స్ - మెదక్	నవ్య - సూర్యాపేట	GLOBAL CINEMAS

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి దర్శకత్వంలో వస్తున్న మరో సూపర్ మ్యూజికల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్



సంధ్య 35 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.00,9.00

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PVR కూకట్‌పల్లి | Cinépolis కూకట్‌పల్లి | SHAMEERPET శామీర్‌పేట | Cine Planet కొంపల్లి

శుక్రవారం నుండి


స్వప్న కాంప్లెక్స్ ఎ/సి - ఆబిడ్స్

రాజా డీలక్స్ - కరీంనగర్	నటరాజ్ - హుజూరాబాద్
కృష్ణ ఎ/సి - సత్తుపల్లి	సాయికృష్ణ - పరిగి
ssvగణేష్ - షాద్‌నగర్	వేణుగోపాల్ - పాల్వంచ

త్వరలో:

అలంకార్ - సూర్యాపేట | వెంకటేశ్వర - మరిపెడ | వెంకటేశ్వర - తిరుమలగిరి

రేపే బ్రహ్మాండమైన విడుదల



ASIAN LAXMIKALA CINEPRIDE **లక్ష్మీకళా** సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్	ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్	Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి

రంగా 70 ఎ/సి - వనపర్తి | మహేశ్వరి - మహబూబ్‌నగర్ | బాబా 35 - నారాయణ్‌పేట్

మరియు మీ అభిమాన థియేటర్లలో

SHUKA ENTERTAINMENTS throu REJENDER FILMS - 9848162553



పరమేశ్వరి ఎ/సి - కొత్తగూడెం	మయూరి ఎ/సి - మంచిర్యాల
వాసవి 70 ఎ/సి - మధిరా	సాయికృష్ణ 70 ఎ/సి - కోదాడ
సాయిరాజా ఎ/సి - షాద్‌నగర్	నవ్య 70 ఎ/సి - సూర్యాపేట
విజయభాస్కర్ ఎ/సి - భద్రాచలం	శ్రీనివాస ఎ/సి - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - మహబూబాబాద్	వేణుగోపాల్ ఎ/సి - పాల్వంచ
సాయిబాబ ఎ/సి - షాద్‌నగర్	లక్ష్మీ 70 ఎంఎం ఎ/సి - సిరిసిల్లా
హరిహర ఎ/సి - జమ్మికుంట	వెంకటేశ్వర 70 ఎంఎం - సిద్దిపేట
విజయభాస్కర్ - భద్రాచలం	

VISHNAVI MOVIES 9676342345 / 9676376767



సంధ్య 70 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.00,9.00

అర్జున్ - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

CINEPRIDE మూసాపేట్ - 2.30,9.30	Cine Planet కొంపల్లి ఎ/సి - 10.20PM	Cinépolis కూకట్‌పల్లి - 7.40PM
ASIAN దిల్‌సుఖ్‌నగర్ 2.15PM	PVR మాదాపూర్ - 11.15,7.20	Cinépolis మల్కాజ్‌గిరి - 10.45PM
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.30,10.30	PVR బంజారాహిల్స్ - 1.15,7.55	Cinépolis అత్తాపూర్ - 10.20PM
ASIAN RADHIKA ఎ/సి - కాప్రా 1.30,7.30	PVR పంజాగుట్ట ఎ/సి - 4.25PM	T ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ - 2.15,9.15
ASIAN ఉప్పల్ - 1.40,10.20	PVR కూకట్‌పల్లి - 11.00,4.40,7.35	MULTIPLEX ఎల్.బినగర్ - 7.30PM
ASIAN అత్తాపూర్ 1.30,7.30,10.30	దిల్‌సుఖ్‌నగర్ 10.30,7.20	GEETHA ASIAN నిజామాబాద్ - 1.50PM
ASIAN SHAH ఎ/సి - చింతల్ 6.15PM	INOX బంజారాహిల్స్ - 2.10PM	SVC ప్రతిమా ఎ/సి - కరీంనగర్
PRASADS ఎన్‌టిఆర్ గార్డెన్స్ - 4.45PM	INOX కాచిగూడ - 4.15PM	ఎ/సి -వరంగల్ - 4.00PM
	AMEERPET అమీర్‌పేట్ - 4.50PM	

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

నాగేంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

జెమిని కాంప్లెక్స్ - వరంగల్	మహేశ్వరి- కొత్తగూడెం	శాంత మహల్ - తాండూర్
శ్రీనివాస - ఖమ్మం	వెంకటేశ్వర - సిద్దిపేట	అరవింద్ కళామందిర్ - నర్సంపేట్
విజయ - హన్మకొండ	సాయిరాజా - షాద్‌నగర్	అంజిరెడ్డి - చౌటుప్పల్
వెంకటేశ్వర - కరీంనగర్	శ్రీరామా ఎ/సి - వనపర్తి	శ్రీనివాస ఎ/సి - బోధన్
నటరాజ్ - నిజామాబాద్	నటరాజ్ - జగిత్యాల	దేవి 70 ఎ/సి - జడ్చర్ల
వెంకటేశ్వర - మహబూబ్‌నగర్	శ్రీనివాస ఎ/సి - కోదాడ	మహేశ్వరి - నారాయణ్‌పేట్
శ్రీనివాస - గోదావరిఖని	భద్రాద్రి ఎ/సి - భువనగిరి	రవి - నాగర్‌కర్నూల్
వెంకటేశ్వర - మంచిర్యాల	అనురాగ్ - జహీరాబాద్	సాయికృష్ణ - పరిగి
ప్రియ 70 - కామారెడ్డి		

రేపే బ్రహ్మాండమైన విడుదల



INDRA CINEMAS రామకృష్ణ 70 ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15

వెంకటరమణ మెగాప్లెక్స్ - కాచిగూడ 11.30,2.30,6.00,9.15

తారకరామా - కాచిగూడ 11.15,2.15,6.00,9.00

శ్రీమయూరి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15

విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్‌టిఆర్ గార్డెన్స్ - 9.00,11.45, 12.00,2.30,2.45, 5.15,5.30,8.00,8.15,11.00 బిగ్ స్క్రీన్: 12.30,4.00,10.15	Cine Planet 10.40,1.35,4.35,7.20,10.25
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్	మీరాజ్ శాలీని శివాని - దిల్‌సుఖ్‌నగర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్	T ఎ/సి - ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్
PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట	ASIAN ఉప్పల్ - 10.35,1.35, 1.55,4.45,7.30,7.40,10.40
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి	CINEPRIDE 11.30,2.45,6.20,9.45
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్	ASIAN 10.40,1.45,4.50,10.20
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ	ASIAN 10.30,1.25,4.50,7.25,7.40,10.30
AMEERPET బిగ్‌సినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్	ASIAN RADHIKA కాప్రా - 10.40,1.40,7.40,10.40
SHAMEERPET లియోనియో ఎ/సి - శామీర్‌పేట్	ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ - 2.15,6.15,9.15
Cinépolis 9.40,10.40,11.30,12.30, 1.30,4.40,7.50,9.25,10.15,11.00	Cinetown 11.15,2.30,6.15,9.15
Cinépolis 9.40,10.40,12.30,1.30, 3.40,4.40,6.50,7.50,10.00,11.00	MULTIPLEX 11.00,1.50,7.30,10.30
Cinépolis 9.40,10.40,11.30,12.30, 1.30,3.40,4.40,6.50,7.50,10.00,11.00	ASIAN SHAH ఎ/సి - చింతల్ 2.30,9.30
TIVOLI సికింద్రాబాద్ - 11.00,1.50, 4.10,4.45,7.00,7.45,10.00,10.45	ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ
	GEETHA ASIAN గీతా ఏషియన్ - నిజామాబాద్
	SVC ప్రతీమ ఎ/సి - కరీంనగర్
	ఎస్2 సినిమాస్ - వరంగల్

స్వప్న కాంప్లెక్స్ - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00

షామా సినిమా - జహనుమా 11.45,2.45,6.00,9.00

ప్రియా ఎ/సి - మల్లేపల్లి 12.00,3.00,6.30,9.30

మెట్రో - బహదుర్‌పుర 11.30,2.30,6.00,9.00

శ్రీసాయిరాజా - ముషీరాబాద్ 11.30,2.30,6.00,9.00

యాదగిరి - సంతోష్‌నగర్ 11.30,2.30,6.00,9.00

సెన్సేషన్ ఇన్‌సోమియా - ఖైరతాబాద్ 12.00,3.00,7.00,10.00

ఆరాధన - తార్నాక 11.15,2.15,6.15,9.15

శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.15,2.15,6.00,9.00

సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00

గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00

జెమిని పిక్చర్ ప్యాలెస్ - వరంగల్	సాయిరాజా - షాద్‌నగర్	దుర్గా కళామందిర్ - జగిత్యాల	మంజునాథ్ - సింధనూర్
దేవి 70 ఎ/సి - వరంగల్	శ్రీనివాస ఎ/సి - తాండూరు	ఎస్ఎన్‌టి - రాయచూర్	జయశ్రీ ఎ/సి - షాపూర్
ఆదిత్యా 70 ఎ/సి - ఖమ్మం	సినీమ్యాక్స్ - జహీరాబాద్	శెట్టి మల్టీప్లెక్స్ - గుల్బర్గ	వెంకటేశ్వర - బసవకళ్యాణి
తిరుమల - నిజామాబాద్	పరమేశ్వరి- కొత్తగూడెం	మీరాజ్ సినిమాస్ - గుల్బర్గ	లక్ష్మీ 70 ఎ/సి - కొప్పల్
మమత ఎ/సి - కరీంనగర్	అలంకార్ - సూర్యాపేట్	ముక్తా ఎ2 - గుల్బర్గ	ఎస్ఎన్‌టి - రాయచూర్
నటరాజ్ - నిజామాబాద్	శ్రీనివాస ఎ/సి - కోదాడ	అమర్ 70 ఎ/సి - బాల్కి	ఇంద్ర సప్నమాల్ - భీదర్
శ్రీగణేష్ ఎ/సి - ఆదిలాబాద్	లక్ష్మి 70 ఎ/సి - కొప్పల్	అమర్ ఎ/సి - గంగావతి	
శ్రీకృష్ణ - మహబూబ్‌నగర్			

INDRA FILMS RELEASE

గీతకార్మికులకు ఈ ప్రభుత్వం ఏం చేయలే..!

సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం

సమగ్రాభివృద్ధి సాధనకు ఉద్యమిద్దాం

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. రమణ పిలుపు

సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్

మహబూబాబాద్ టౌన్ : కల్లుగీత కార్మిక సమస్యల పరిష్కారంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. రమణ విమర్శించారు. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధికి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జీపు జాతాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సంఘం నాయకుడు బొలగాని పుల్లయ్య వర్ధంతి రోజు బుధవారం మహబూబాబాద్‌లో జీపు జాతను ప్రారంభించారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో గౌడ, కల్లుగీత కార్మికుల ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆగస్టు 1 నుంచి 10 వరకు పది జిల్లాలో ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జిల్లాలో 2 నుంచి 5 వరకు కొనసాగి చివరి రోజు తొర్రూరులో ముగుస్తుందని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి గీత కార్మికుల ఉపాధిని మెరుగుపర్చడంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గీత కార్పోరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమించే రోజులు ఆసన్న మయ్యాయని చెప్పారు.



మహబూబాబాద్‌లో కల్లుగీత కార్మిక సంఘం ప్రచార జాత ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. రమణ

సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి..

గౌడ కులంలో పుట్టి గోల్కోండ నవాబును ఢిల్లీ సుల్తాన్‌ను ఏకకాలంలో ఎదిరించి స్వతంత్ర్య రాజ్యాన్ని ఏర్పరుచుకుని ప్రజా సంక్షేమానికి పాటు పడిన మహనీయుడు సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పాలని విజ్ఞప్తి చేవారు. ప్రతీ పల్లెలో ఈనెల 18న ప్రతి పల్లెలో పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లు లేని నిరుపేద గీత కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలన్నారు. తొలుత బొలగాని పుల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గౌని వెంకన్న, గునిగంటి రాజన్న మోహన్, బిక్కి వెంకటేశ్వర్లు, వంగ రమేష్, మండ సుష్మ, గంధసిరి శ్రీను, గాడిపెల్లి ప్రమీల, పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సరంక్షించాలి : కలెక్టర్



గుంజేడులో మొక్కకు నీరు పోస్తున్న కలెక్టర్ ప్రీతిమీనా

కొత్తగూడ : హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ప్రీతిమీనా సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీశాఖ ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, గాంధీనగర్, పాఖాల చెరువు శివారులో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించినపుడే చేసిన పనికి న్యాయం జరుగుతుందన్నారు. మొక్కలను సంరక్షిస్తే మొక్కకు నెలకు రూ.5 చొప్పున ఈజీఎస్ పథకం ద్వారా చెల్లిస్తుందన్నారు. విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకుని నిత్యం నీరు పోస్తూ కాపాడుకోవాలన్నారు. పాఖాల చెరువు ప్రాధాన్యతను డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో కిష్టాగౌడ్, డీపీఆర్వో మహముద్ ఆలీ, ఎంపీడీవో జయరాంనాయక్, తహసీల్దార్ కలకోట్ల ఉప్పలయ్య, ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, ఎస్సై సతీష్, ఏపీవో సత్యనారాయణ, అటవీ శాఖ సిబ్బంది, ఉపాధిహామి, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

చేపల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయండి

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశాలు

మహబూబాబాద్ అగ్రికల్చర్ : మత్స్యకారులకు ఉచితంగా చేపలు పంపిణీ చేయడానికి తగిన కార్యచరణ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదారాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ చేపల చెరువుల్లో చేపలను వదిలే సమయంలో వీడియోగ్రాఫ్ తీయించాలని, ఉదయం 8 గంటలనుంచి 9 గంటల మధ్య మత్స్య సంఘాలు లబ్ధిదారుల సమక్షంలో చేపలు వదలాలని కోరారు. మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్న చేపలకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేపలు చెరువుల్లో వదలాడానికి గాను మత్స్యశాఖ, గ్రామ పంచాయతీ చెరువుల వివరాలతో పాటు అవసరమైన చేపల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో యాదవులకు 11,886 యూనిట్లకు గాను 1225 యూనిట్ల గొర్రెలు అందించినందుకు గాను మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా యూనిట్లను పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 231 గ్రామ పంచాయితీల్లో 227 యాదవ సోసైటీలకు మొదటి దశలో ఎంపికైనా యాదవులకు 1225 యూనిట్లను పంపిణీ చేశామన్నారు. 9 మెట్రిక్ టన్నుల స్థాయిలో గడ్డి విత్తనాలు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. 210మత్స్యశాఖ చెరువులు, 784 జీపీ చెరువుల్లో 403.42 లక్షల చేప పిల్లలు అవసరమని చెప్పారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, గొర్రెల అభివద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, మానుకోట నుంచి జిల్లా పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి పాల్గొన్నారు.

మూలకు పడిన కంప్యూటర్ విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని బోధన

బోధకులు లేకపోవడమే ప్రధాన సమస్య

నిరుపయోగంగా మారిన కంప్యూటర్లు



తొర్రూరు : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించే లక్ష్యంతో 2002 నుంచి దశల వారిగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఒప్పందం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిట్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్య నిర్వహణ కొనసాగింది. సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ముగియడంతో కంప్యూటర్ విద్య బోధన నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి కంప్యూటర్ విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నేటికి అనేక పాఠశాలలకు కంప్యూటర్ల పంపిణీ కొనసాగలేదు. ఉన్నచోట సైతం నిర్వహించే వారు లేక కంప్యూటర్ ల్యాబ్‌లు వెలవెలబోతున్నాయి.

మండలాల వారిగా వివరాలు...

తొర్రూరు మండల పరిధిలో తొర్రూరు, కంఠాయపాలెం, వెలికట్ట, చిట్యాల, హరిపిరాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, యూపీఎస్ పాఠశాల సోమారం, చీకటాయపాలెం, గుర్తూరు మోడల్ స్కూల్‌ల్లో కంప్యూటర్లు ఉన్నాయి.

నెల్లికుదురు మండల పరిధిలో...

నెల్లికుదురు, ఆలేరు, మేచరాజుపల్లి, మునిగలవీడు, నెల్లికుదురు మోడల్ స్కూల్, చిన్నముప్పారం గ్రామాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి.

నర్సింహులపేట మండల పరిధిలో...

పెద్దముప్పారం, నర్సింహులపేట, దంతాలపల్లి, పెద్దనాగారం, దాట్ల,యూపీఎస్ రేపోణి, బీరిశెట్టిగూడెం, పడమటిగూడెం, నర్సింహులపేట మోడల్ స్కూల్, కొమ్ములవంచ గ్రామాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి.

పెద్దవంగర మండల పరిధిలో...

అవుతాపురం, పెద్దవంగర, కొరిపెల్లి, గంట్లకుంట గ్రామాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి.

కంప్యూటర్ బోధకులను నియమించాలి..

- తుమ్మ వెంకటేశ్వర్లు, కంఠాయపాలెం హైస్కూల్ హెచ్‌ఎం



విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కంప్యూటర్ బోధకులను నియమించాలి. బోధకులు లేకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలి.



కంప్యూటర్ విద్యను నేర్చుకోలేకపోతున్నాం..

- దీకొండ శ్రీవిద్య, తొర్రూరు

కంప్యూటర్ విద్యను నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. కానీ అవకాశం లేకుండాపోతోంది. కంప్యూటర్ విద్య ప్రస్తుతం చాలా అవసరమని ఉపాధ్యాయులే చెబుతున్నారు. కానీ నేర్పించడం లేదు. కంప్యూటర్లు ఉన్నా తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోతోంది.